Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 2, no. 4

(Feb. 3, 1943)

బెజవాడ, 1943

Record no. 683

Prajāśakti

Vol. 2, no. 4

(Feb. 3, 1943)

Bejavāḍa, 1943

Record no. 683

వెల : 0-1-6

PRAJASAKTI

ప్రజాశక్తి

Regd. No. M. 4488.

:: సంపాదకవర్గం ::
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

అంతర్జాతీయ పాంగాళ
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 2 | బుధవారం 3-2-43 బెజవాడ | సంచిక 4

జాతీయైక్యతే మార్గం!

స్వాతంత్ర్య సంపాదనకు స్వయంనిర్ణయ హక్కుకు

జనవరి 21, లెనిన్ దినోత్సవం నాడు బ్రిటిష్ కమ్యూనిస్టుపార్టీ కార్యదర్శి, కామ్రేడ్ హేరీ పోలిట్, భారత కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి, కామ్రేడ్ పూర్ణచంద్ర జోషికి కేబిల్‌ద్వారా యీ విధంగా సందేశం పంపాడు: "భారత జాతీయైక్యతను సాధించడానికి మీరు సాగిస్తున్న కృషికి మా అభినందనలు. భారత దేశంలో జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించడానికి మీకు సాధ్యమైనన్నివిధాల సహాయపడతామని శపథం వహిస్తున్నాం."

జనవరి 26, స్వాతంత్ర్య దినోత్సవంనాడు లండనులో భారత స్వాతంత్ర్యాన్ని బలపరుస్తూ రెండు సభలు జరిగాయి: సభలు జరిగిన కింగ్స్‌వే హాలు, హాల్‌బర్న్ హాలు, జాతీయ జెండాలతో అలంకరించబడ్డాయి. జాతీయగీతాలతో సభలు ప్రారంభమయ్యాయి. సభల్లో స్వాతంత్ర్య ప్రతిజ్ఞ చదువబడింది. అనేకమంది ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందినవారు, భారత స్వాతంత్ర్యాన్ని బలపరుస్తూ సందేశాలంపారు. కాంగ్రెసు నాయకులను విడుదల చేయాలనీ, రాయబారాలు ప్రారంభించి జాతీయ ప్రభుత్వాన్ని స్థాపించాలని తీర్మానించబడింది. "మన క్షేమం నిమిత్తమే భారతప్రజలకు స్వాతంత్ర్యమివ్వాలి," అని ప్రొఫెసరు లెస్కీ తన ఉపన్యాసంలో చెప్పాడు. నేడు బ్రిటిష్ ప్రజల్లో అత్యధిక సంఖ్యాకుల దృక్పథాన్ని యీ మాటలు తెల్పుతున్నాయి.

అమెరికన్ ప్రజాభిప్రాయం

అమెరికా ముఖ్యపట్టణమైన వాషింగ్‌టన్ నగరంలో బ్రిటిషు రాయబారి కార్యాలయం ముందు కొంతమంది యువకులు, యువతులు, "బ్రిటన్ సామ్రాజ్యాన్ని వదులుకోవాలి." "భారత దేశానికి స్వాతంత్ర్యమివ్వాలి" అనే నినాదాలు వ్రాసిన అట్టలను పట్టుకొని ప్రదర్శనం చేశారు. ఇందుకొరకు 8 మంది యువతులు, కొందరు యువకులు, ముగ్గురు మత గురువులు అరెస్టు చేయబడ్డారు. పాపం: తన సామ్రాజ్యవాద చెలికానికి ఎక్కడ మనసు నొచ్చుతుందో అని. అసంఖ్యాక అమెరికన్ ప్రజల భావాలను వెల్లడించుతున్న ఈ యువతీ యువకులను అమెరికన్ ప్రభుత్వం అరెస్టు చేసింది.

న్యూయార్కు నగరంలో భారత స్వాతంత్ర్యాన్ని బలపరుస్తూ ఒక విందు జరిగింది. దానిలో సుప్రసిద్ధ నవలా రచయిత్రి పెరల్‌బక్ యిలా ఉపన్యసించింది "ఇంగ్లీషువారు చేసే ప్రచారమంతా చూస్తే, యూరప్‌లో కంటె కూడా ఇండియాలోనే గందరగోళంగా వుందా, అనిపిస్తుంది. శ్వేతజాతులవారు మోస్తున్నామని చెప్పుకుంటున్న బరువులో భాగం పంచుకోవాలని అమెరికన్లమైన మనం కోరము. అసలు తెల్లవారు మోస్తున్న బరువేమీలేదు. ఇష్టంలేని ప్రజలపైన, తన పరిపాలనను బలవంతాన రుద్దాలని చేస్తున్న దుష్కృత్యపు పాపభారం మినహా, తెల్లవారు మోస్తున్న బరువేమీలేదు." ఈ మాటలు అమెరికన్ ప్రజల మనోభావాలను చక్కగా వెల్లడించుతున్నాయి

న్యూయార్కు వారపత్రిక "న్యూ రిపబ్లిక్", బ్రిటిష్ పార్లమెంటులో జరిగిన ఈదిగువ సంఘటనను గురించి తీవ్రముగా విమర్శించింది: భారత దేశంలో హిందూ ప్రజలపై విమానాలనుంచి మర తుపాకుల పేల్చడాన్ని గురించి ప్రకటన చేసినపుడు, కొందరు కన్సర్వేటివ్ సభ్యులు సిగ్గులేకుండా హర్షధ్వానులు చేశారట దీనిని ఈ పత్రిక తీవ్రంగా నిరసించింది "కొలదిమంది చర్యలకు పార్లమెంటు అంతా బాధ్యత వహించదని మాకు తెలుసు. బ్రిటనులో వేలకొలది ప్రజలు భారత దేశానికి న్యాయం జరగాలని కోరుతున్నారని మాకు తెలుసు కాని, ప్రజాస్వామికం పురోభివృద్ధి కొరకు పోరాడుతున్నామని తలంచుతున్న అమెరికన్లు, బ్రిటిష్ పాలకవర్గంలోని కొందరైనా అలా చప్పట్లు కొట్టగలిగారని విని సిగ్గుతో తలవంచుకొంటారు భారతీయులుచేసిన నేరమేమీ లేదే: స్వాతంత్ర్యం వాంఛించి నందులకు విమానాలనుంచి మర పిరంగుల కాల్పులా!! అని తలవంచుకుంటా" అని వ్రాసింది.

స్వాతంత్ర్యం, ప్రజాస్వామిక హక్కులు వున్న బ్రిటను, అమెరికాలలో భారత స్వాతంత్ర్య దినోత్సవం ఆవిధంగా జరిగి ది సామ్రాజ్యవాదుల పంథా బహిరంగంగా నిరసించబడి ది ఇక బానిస భారత దేశంలో ఎలా జరుపబడింది?

దేశమంతటా ఏదో ఒక శాసనం పేరుతో స్వాతంత్ర్య దినోత్సవం నిషేధించబడింది. జాతీయ జెండా ఏ బహిరంగ ప్రదేశంలోనూ ఎగురవేయరాదని నుగ్రీవాజ్ఞ జారీచేయబడింది. ఒకవైపున బ్రిటిష్ సామ్రాజ్యవాదులు, భారతస్వాతంత్ర్యాన్ని యివ్వడానికి తమకు అభ్యంతరం లేకపోవుటే అడ్డుగావుందని చెప్పుకొంటున్నారు మరోవైపున మాకు స్వాతంత్ర్యం కావాలని ఎలుగెత్తి చాటడానికి నిర్ణయింపబడిన స్వాతంత్ర్య దినమంటే వీరికింత భయమెందుకు?

నిర్బంధ పరిపాలన

26 వ తేదీ ప్రకటనలో బీహారుప్రభుత్వం, "రాష్ట్రమంతటా స్వాతంత్ర్య దినోత్సవం శాంతంగా గడచిపోయింది" ని నిట్టూర్పు విడిచింది బీహారు జైళ్ళలో లాఠీచార్జీలు జరిగాయి. అనేక ప్రదేశాలలో కాంగ్రెసువాదులు అరెస్టు చేయబడ్డారు ఐనప్పటికీ పై ప్రభుత్వ ప్రకటనవల్ల ఒకటి స్పష్టమవుతుంది. ప్రజలంటే ప్రభుత్వానికి అమితభయం, స్వాతంత్ర్యపండుగ జరుగనిస్తే తనకేమి మూడుతుందోనని భయం అందుచేతనే యీ నిర్నిమిత్తమైన విశేషపుటుత్తరువులు ఈ నిర్బంధపుత్తరువులద్వారా ప్రభుత్వం ప్రజలకు మరింత దూరమవుతుంది. సుడిగుండంలో పడి తిరుగుతోంది: ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూంది

దేశమంతటా అన్ని రాష్ట్రాలలోనూ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో అరెస్టులు జరిగాయి. అహమ్మదాబాద్‌లో కాల్పులు జరిగాయి. అలహాబాద్‌లో 75 మంది జైలులో పెట్టబడ్డారు. తెల్లిచరిలో లాఠీచార్జి జరిగింది మద్రాసులో అరెస్టులు జరిగాయి. ఆంధ్రదేశంలో అనేకచోట్ల కమ్యూనిస్టులు అరెస్టు చేయబడ్డారు. ఒక్క గుంటూరు జిల్లాలోనే మొత్తం 68 గురు అరెస్టు చేయబడ్డారు పశ్చిమగోదావరిలో నిర్బంధ విధానం తాండవమాడుతోంది. తణుకు సబ్ ఇన్‌స్పెక్టరు, జిల్లా పార్టీ ఆఫీసుకు వచ్చినవారినందరినీ అరెస్టు చేస్తున్నాడని వార్త. జిల్లాకమిటీ కార్యదర్శి ఉద్దరాజు రామం, జిల్లా సంఘ ఆర్గనైజరు వగయిరా అరెస్టు చేయబడ్డారు అంతటితో యీ సబ్‌ఇన్‌స్పెక్టరు ఆగలేదు జిల్లా కమిటీ ఆఫీసులో ఉంటున్న ఉద్దరాజు మాణిక్యాంబను (కార్యదర్శి భార్య) యితగాడు అనరాని దుర్భాషలాడాడు త్రాగుబోతులను, రౌడీలను వెంట పెట్టుకొని వచ్చి వారితో తిట్టించాడు కోతికి కొబ్బరికాయ దొరికి ట్లుగా నిర్బంధశాసనాలను యీవిధంగా పోలీసులు దుర్వినియోగంచేస్తున్నారు.

కామ్రేడ్ మద్దుకూరి చంద్రశేఖరరావు

ప్రజల ప్రతీకారం

ఈ రకమైన నిర్బంధ పరిపాలన దేశభక్తులలో తీవ్రమైన ప్రతీకార చర్యను ప్రోత్సహించుతోంది. జపాన్ ఫాసిస్టులు మనదేశ సరిహద్దువనే పొంచివున్నారనే సత్యాన్ని వీరుగుర్తించుటలేదు ప్రభుత్వం తమపై దెబ్బకొడుతూంది, ప్రతీకారంగా దెబ్బకు దెబ్బ కొట్టాలని చూస్తున్నారు తను కొట్టే దెబ్బ, తాను కోరే స్వాతంత్ర్యానికే ముప్పు తెస్తుందని - ప్రభుత్వచర్యలు కల్గిచుతున్న ద్వేషంవల్ల -గ్రహించలేకపోతున్నారు ప్రారంభంలో ఎంచినట్లుగా, కొలదిరోజుల్లో చకాచికీగా ప్రజల సహకారంతో స్వాతంత్ర్యం సంపాదించగలమనే ఆశ పోయింది రహస్య మార్గాలకు, టెర్రరిస్టు పద్ధతులవైపు పోతున్నారు ఈ సంగతినే సంయుక్త రాష్ట్ర గవర్నరు, బెనారస్‌లో పోలీసులముందు ఉపన్యసించుతూ, అంగీకరించక తప్పలేదు. "హింసా ఉద్యమం నశించిపోయిందని తలంచరాదు గత కొలది నెలలుగా రహస్య మార్గాను పట్టింది ఆకస్మిక విధ్వంసక చర్యలు జరుగుతున్నాయి." అని చెప్పాడు

ప్రభుత్వ నిర్బంధ విధానం ప్రజలను యుద్ధోన్ముఖులుగా చేయడానికి ఎలా మార్గంకాదో, నిరంకుశాధికారులను ఎదిరించడానికి విధ్వంసక చర్యలు ఆదేవిధంగా దేశభక్తు లవలంబించాలసిన మార్గంకాదు

నేడు యుద్ధఫలితంగా వచ్చే అరిష్టాలన్నిటిని ప్రజలు అనుభవించవలసి వస్తూంది. ఎచట చూచినా క్షామం తాండవమాడుతోంది. అనేక ప్రాంతాలలో ప్రజలకు ఆహారపదార్థాలు దొరకడంలేదు. ప్రభుత్వంయొక్క చేతగాని పాలసీవల్ల, తిండిదొంగలు అధికలాభాలకోసం ఆహారపదార్థాలను దాయడంవల్ల, క్లిష్టపరిస్థితు లేర్పడుతున్నాయి ప్రజల నందరినీ నేడు ఆహార సమస్యని సమీకరించవచ్చు ఈవిధంగా ప్రజా ఐక్యత సాధించగల్గినపుడే ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి, ప్రజలందరికి అన్నం దొరకునట్లు చేయగలుగుతాము.

జిన్నా - పోకడ

జనవరి 24 వ తేదీన ఉపన్యసించుతూ ముస్లింలీగ్ అధ్యక్షుడు జిన్నా, ప్రస్తుత ప్రతిష్టంభన తొలగింపునకు తాను చేయగలిగిన దంతా చేశానని చెప్పాడు. కాంగ్రెసునాయకులే ప్రతిష్టంభనకు కారకులన్నాడు. కాంగ్రెసు, నిజంగా తక్షణస్వాతంత్ర్యంకావాలని కోరితే, లీగ్‌తో రాజీ చేసుకోవాలని సవాలు చేశాడు "భారత దేశం వదలిపో" (క్విట్ ఇండియా) ఏనాదం నామ మాత్రమేననీ, బ్రిటిషువారు గాంధీ, నెహ్రూలను సింహాసనంపై కూర్చోబెట్టి, తమ ఫిరంగులతో రక్షిస్తూ కూర్చోవాలనీ చెప్పాడు అందుచే అఖండహిందుస్తాన్ నినాదం భారతీయులకు స్వాతంత్ర్యాన్ని యిచ్చేదిగాక అందరికి బానిసత్వాన్ని స్థిరపరిచేది మాత్రమేనని విమర్శించాడు.

ఈ విమర్శన ముస్లిం ప్రజలను తనవైపు ఆకర్షించుకోడానికి, కాంగ్రెసువాదులను నిందించడానికి, మాత్రం వినియోగపడుతుంది కాని, జిన్నాజీ, ముస్లిం లీగ్ కూడా కోరుతున్న భారతస్వాతంత్ర్యం సంపాదించడానికి నిర్మాణయుక్తమైన సూచన ఏమాత్రంకాదు. నేడు కాంగ్రెసునాయకులు జైళ్లలో వున్నారు ప్రభుత్వ నిర్బంధవిధానం ప్రజలందరిపైన తాండవమాడుతోంది. జపాన్ ఫాసిస్టుల దండయాత్ర ప్రమాదం, అందరి మాతృదేశానికి సిద్ధంగా వుంది ఈ సమయంలో, కాంగ్రెసు తరువాత ప్రధాన రాజకీయసంస్థ అయిన, ముస్లిం-లీగ్ నాయకత్వం వెంటనే ప్రజలను నిరంకుశాధికారుల నిర్బంధాలనుంచి, దేశాన్ని జపాను దుండగీడులనుంచి రక్షించడానికి పూనుకోవాలి. అప్పుడే, ముస్లిం లీగ్ ప్రజానాయకసంస్థగా తన కర్తవ్యాన్ని నెరవేర్చినదవుతుంది

దీని అర్థం, ముస్లింలీగ్ ముస్లింజాతుల స్వయం నిర్ణయ హక్కు వదులుకోవాలని కాదు జిన్నాజీ గొప్పగా చెప్పినట్లు, అఖండహిందుస్థాన్ నినాదం అందరికీ బ్రిటిషు బానిసత్వాన్ని ఎలా స్థిరపరుచుతూందో, ఆదేవిధంగా, పాకిస్థాన్ అంటూ, బ్రిటిష్ వారివైపు చూస్తూ కూర్చోవడం కూడా ఎవరికీ స్వాతంత్ర్యాన్ని తేదు. ముస్లిం జాతుల స్వయం-నిర్ణయ హక్కును ప్రసాదించమ కాంగ్రెసు నాయకుల విడుదల కొరకు కృషి చేస్తేనే, ఆహార సమస్య విషయమై అన్నిపార్టీలు కలిసి ప్రజాఐక్యతను నిర్మించితేనే, ప్రజల యిబ్బందులనుతీర్చగలుగుతాము, జాతీయప్రభుత్వాన్ని స్థాపించి, దేశాన్ని రక్షించగల్గుతాము. ప్రజలందరికీ బానిసత్వమునుంచి విముక్తి, దేశస్వాతంత్ర్యం, ముస్లింజాతుల స్వయం నిర్ణయ హక్కును సాధించగల్గుతాము.

ఆంధ్రరాష్ట్ర విద్యార్థిమహాసభ, కాకినాడ

జిల్లాకలెక్టరు అనుమతి నిరాకరించుటచే మహాసభ ప్రస్తుతం ఆపుజేయబడింది.

Microfilmed from photocopy

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

ప్రజాశక్తి

3-2-1943 బుధవారం

స్వాతంత్ర్య దినోత్సవం: నిరంకుశాధికారుల పోకడ

[illegible] కమ్యూనిస్టుపార్టీయొక్క ఆంధ్రకమిటీ ఆదేశాను [illegible] 26 వ తేదీన "స్వాతంత్ర్య దినోత్సవం" వివిధ [illegible] జిల్లాలలో ఉత్సాహంగా జరిగింది.

[illegible] ప్రతిపురిస్తామని స్వాతంత్ర్య ప్రతిజ్ఞ [illegible] ఆ ప్రతిజ్ఞను తీసుకోకుండా జిల్లా - స్థాని [illegible] ఉత్తర్వులను జారీచేశారు.

[illegible] ఫాసిస్టు పాంతకుల ఏజంట్లు, పంచమాంగ దళంవారు, [illegible] ఎదుర్కొంటామని ప్రతిజ్ఞలో వుంది. [illegible] ఈ ప్రతిజ్ఞను తీసుకోకుండా అన్ని జిల్లాలలోను ఆటంకాలు [illegible]

[illegible] పార్టీపక్షంవల్ల దేశానికి స్వాతంత్ర్యం [illegible] ఫాసిస్టు దురాక్రమణదారుల చేతులలో పడిపో [illegible] ఉద్యమంలో పాల్గొన రాదని ప్రతిజ్ఞ చెబు [illegible] యీ ప్రతిజ్ఞ గైకొనకుండా నిరంకుశాధికారులు [illegible] కాపాడదలచుకున్నారు.

[illegible] మంత్రియమంది. ఫాసిస్టు కిరాతకుల పరిపా [illegible] భారతీయులనిశ్చయాన్ని తెల్పు [illegible] ఈ కవాతన్ని స్థానికాధికారులు సహించలేక [illegible] భారతీయుల స్వాతంత్ర్యపిపాసను నాశనంచేయ [illegible]

[illegible] పోలీసుల నిరంకుశ చర్యలకు గురిఅయారు. [illegible] కమ్యూనిస్టుల బహిరంగసభలు నిషేధించబడ్డాయి. [illegible] పోలీసులు పోదాచేశారు. "హిందూ - [illegible] యువకులు ఏ. ఆర్. పి. శిక్షణ (దేశరక్షణ) ను పొందాలి!" "జపాను ఫాసిజం [illegible] జాతీయప్రభుత్వానికి జాతీయైక్యత ఒక్కటే [illegible] నినాదాలతోగూడిన అట్టలను పోలీసులు [illegible] న్నారంటే, వీరి మైత్రి దేనితో చేయబడినదో [illegible] నవుతోంది. కమ్యూనిస్టులపైకి ఫాసిస్టు వ్యతిరే [illegible] నిర్భంధకారులు అని అన్నదొక పోలీసు నట [illegible] విజయమే! తాము పైకిఫాసిస్టు వ్యతిరేకి, [illegible] అనుకూలురు! అందుకనే ఇతరుల కూడా [illegible] తారు. కామెర్లకంటికి ప్రపంచమంతా పచ్చ [illegible] ంది.

[illegible] పోలీసులు కమ్యూనిస్టుల్ని - ప్రజలను రెచ్చ [illegible] ప్రయత్నం చేశారు. బెజవాడలో సాయంత్రం [illegible] జరుగవలసిన బహిరంగసభ జరుగదని వాలం [illegible] పుర్రిస్తాంటే. పోలీసులు సహించలేకపోయారు. [illegible] నిషేధపు టుత్తరువును కమ్యూనిస్టులు ఉల్లం [illegible] దొకనేరం బెజవాడపోలీసుల దృష్టిలో. అందు [illegible] గురు వాలంటీర్లను లాఠీలతో క్రూరంగా హింసించి, [illegible] తీసుకెళ్ళారు! దీనికి మించిన అధికార దుర్వి [illegible] వుంటుందా?

గుంటూరుజిల్లాలో యీ మాయనాటకం మరొక స్థాయి [illegible] పోయింది. బహిరంగసభలు నిషేధించబడితే ఉల్లం [illegible] జిల్లాకమిటీ రెండు వర్క్యులర్లు పంపింది. ఈ [illegible] పోలీసులు భగ్నం చేయాలని నిశ్చయించుకున్నారు. [illegible] తెనాలి తాలూకాలలో కమ్యూనిస్టుల బహిరంగసభలను, [illegible] నిషేధిస్తూ ఎంతో ఆలస్యంగా, 25 వ తేదీ [illegible] 6 గంటలకు, 144 వ సెక్షన్ను జారీచేశారు. [illegible] మొదలైన చోట్ల ఈ వుత్తరువును తెలియజేయనే [illegible] 144 ను ఉల్లంఘించారను నేరంపై అనేకమంది [illegible] పార్టీసహాయపరుల్ని, పోలీసులు అరెస్టుచేశారు.

లెనిన్ దినోత్సవం

21-1-43 వ తేదీని 19 వ లెనిన్ స్మారక దినోత్సవం ఆంధ్ర రాష్ట్రంలో అనేకచోట్ల ఉత్సాహంగా జరిగింది. రష్యన్ బోల్షివిక్ పార్టీని నిర్మించి, దాని నాయకత్వంక్రింద ఆ దేశ శ్రామికులందరినీ ఐక్య పరచి, శ్రామిక విప్లవాన్ని నడిపిన లెనిన్, యీ రోజున మన దేశానికిస్తే సందేశాన్ని గూర్చి అనేక బహిరంగసభలలో తెలియజేశారు.

విశాఖపట్నం జిల్లా

విజయనగరంలో స్థానిక కమ్యూనిస్టులు ఉదయం 6 గంటలకు నగర సంకీర్తన జరిపి, 7-30 కు పార్కులో ఎర్ర జండాను యెగురవేశారు. సాయంకాలం జాతీయ - అంతర్జాతీయ నినాదాలతో ఊరేగింపు జరిగింది. తరువాత పార్కులో బహిరంగసభ. కామ్రేడ్ అంజనేయులు అధ్యక్షుడు. కామ్రేడ్ విజయకుమార్ ఉపన్యాసకుడు. సభకు 1000 మంది ప్రజలు వచ్చారు. కమ్యూనిస్టులు కాంగ్రెసుకు వ్యతిరేకులంటూ ఒక "పోరాటవాది" వివాదం లేవదీశాడు. దీనికి కామ్రేడ్ విజయకుమార్ ఉదాహరణ పూర్వకంగా చక్కని జవాబిచ్చారు.

తూర్పు గోదావరి

కాకినాడలో సభలుగాని, ఊరేగింపులుగాని, జరుగరాదని జిల్లాకలెక్టరు స్థానికపార్టీ కమిటీకి జవాబిచ్చాడు. అందుకు కారణం, "లెనిన్ దినోత్సవాన్ని సాకుగాతీసుకొని కార్మికుల్ని సమ్మెలకు పురిగొల్పుతా"రట!

ఇదే విధంగా రాజోలు తాలూకాలో ఎక్కడా బహిరంగ సభలు జరుగరాదని నిషేధించారు.

రాజమండ్రిలో 21 వ తేదీని స్థానిక మ్యునిసిపల్ పనివారల సంఘ యాజమాన్యాన తెల్లవారుఝామున 4 గంటలకు 50 మంది స్త్రీ పురుషులు నగరసంకీర్తన చేశారు. సాయంత్రం 3 గంటలకు కామ్రేడ్ ముత్యాల అప్పలస్వామి అధ్యక్షతను సభ జరిగింది. కామ్రేడ్ బాలాజీదాసు లెనిన్ జీవితాన్ని గురించి, మన దేశానికి అతడిచ్చిన సందేశాన్ని గురించి, ఉపన్యసించారు. ఆ రోజున పనివారందరు అధికారులవద్ద ఒక పూట సెలవుతీసుకొని, పండుగ దినంగా పరిగణించుకున్నారు. రాత్రి స్త్రీలు 2 గ్రూపులుగా బయల్దేరి, పార్టీనిధికి చందాలు వసూలుచేశారు. 7 కుంచాల బియ్యం, రు. 3-0-8 ధనం లభించాయి. తాము స్వయంగా రు. 6 ఇచ్చారు. ఇలాగే ఆటో సంఘంవారు, తోళ్ళషాపుల సంఘంవారు లెనిన్ దినోత్సవం జరిపారు. తోళ్ళ కార్మికులు పార్టీనిధికి రు 1 వసూలుచేశారు. పట్టణంలో ఒక ప్రచారకదళం బయల్దేరి పార్టీనిధికి రు. 5 వసూలుచేశారు. ఆహార పదార్థాల కమిటీ [illegible] దానికి 50 మంది యువకులు వాలంటీర్లుగా చేరారు.

మండపేటలో, కామ్రేడ్ జనార్దనరావు అధ్యక్షతను బహిరంగ సభ జరిగింది. సుమారు 150 మంది కూలీలు వచ్చారు.

తొన్నాడలో, కామ్రేడ్ ఏ. అనంతం అధ్యక్షతను బహిరంగసభ జరిగింది.

పశ్చిమ గోదావరి

చింతలపూడి గ్రామంలో కామ్రేడ్ [illegible] ఫాసిస్టువ్యతిరేక గీతాలు పాడుతూ, ఇంటింటికి వెళ్ళి [illegible] రు 5-8 0 వసూలు చేశారు. రైతులిచ్చిన ధాన్యంవల్ల రు 2-0-0 వచ్చింది. వీరవాసరంలో, కామ్రేడ్ బి నారాయణ [illegible] అధ్యక్షతను జరిగిన బహిరంగసభకు 300 మంది వచ్చారు. రాత్రి 9-30 గంటలకు కామ్రేడ్ కె బి. నాయుడు "వైనాగిరిల్లా" బుర్రకథ చెప్పారు.

కృష్ణా

బెజవాడ సిటీకమిటీ యాజమాన్యాన 21 వ తేదీని మ్యునిసిపల్ కార్మికుల పేటలో లెనిన్ దినోత్సవాన్ని గురించి బహిరంగసభ జరిగింది. సభకు 400 మంది వచ్చారు. కాలేజి విద్యార్థులు తమ కాలేజి [illegible] సభ జరిపి, లెనిన్ ఉపదేశాలు తెలుసుకున్నారు. ఆరోజున విద్యార్థిప్రచారక దళాలు 100 ప్రతులు లెనిన్-స్టాలిన్ల చిత్రంతో కూడిన సందేశాన్ని ఒక్కొక్కటి 0-4-0 చొప్పున అమ్మారు.

గొల్లగూడెం, గొళ్ళేపల్లి, గుంటకోడూరు, గ్రామాలలో కమ్యూనిస్టు ప్రచారకదళంచే లెనిన్ దినోత్సవం జరుపబడింది.

మరొకదళం పన్నాస, రెడ్డిపాడు, రామవరపురం, గ్రామాలలో లెనిన్ సందేశాన్ని ప్రచారం చేస్తూ తిరిగింది.

మాతెర్లలో స్థానిక యువజనసంఘ యాజమాన్యాన [illegible] కుటుంబయ్యగారి ఇంట్లో సభ జరిగింది. సభకు 12 గురు స్త్రీలు వచ్చారు.

గుంటూరు

జిల్లా కమిటీ యిచ్చిన వారంరోజుల కార్యక్రమం ప్రకారం, మల్లెంపూడి గ్రామంలో పార్టీ సభ్యులు లెనిన్ దినోత్సవం జరిపారు. బహిరంగ సభకు సుమారు 150 మంది వచ్చారు. సభానంతరం పార్టీనిధికి విరాళాలు కావాలన్నారు. కనీసం 0-4-0 అయినా యివ్వవలసిందని హెచ్చరించారు. ఒక బీదరైతు ముందుకు వచ్చి, "కమ్యూనిస్టు పార్టీ మాది!" అంటూ రు 1 ఇచ్చాడు. నెలకు రు 14 జీతం సంపాదించే ఒక స్కూలు మాష్టరు రు 10 తీసుకువచ్చి యిచ్చాడు.

ఇలాగే మాతుక్కి గ్రామంలో ఒక [illegible] రు 3 లు. 6 సంవత్సరాల బాలిక 0-1-0, పార్టీకి యిచ్చారు.

పొన్నెకల్లులో తెల్లవారుఝామున 30 మంది కలిసి నగర సంకీర్తనం చేసి, సాయంత్రం ఊరేగింపు, బహిరంగసభ, జరిపారు. సభకు 200 మంది వచ్చారు. అధ్యక్షుడు: కామ్రేడ్ గుర్రం కోటయ్య. ఉపన్యాసకులు: కామ్రేడ్స్ యల్లమందయ్య, మంటయ్య.

పెదనందిపాడులో సాయంత్రం 7-30 కు 100 మంది విద్యార్థులు ఊరేగింపు, బహిరంగసభ జరిపారు. కామ్రేడ్ డి వి. రాఘవయ్య అధ్యక్షుడు. ఉపన్యాసకులు: కామ్రేడ్స్ జి. వి. కోటేశ్వర్లు, వి సీతారామయ్య.

లావేరు గ్రామంలో రాత్రి 8 గం॥ లకు జరిగిన సభకు 200 మంది రైతులు హాజరయారు. వీరిలో 50 మంది స్త్రీలు. సభాధ్యక్షుడు: కామ్రేడ్ వై వెంకటేశ్వరరావు. కామ్రేడ్ ఎం. అబ్బయ్యనాయుడు సభలో ఉపన్యసించారు

తెనాలి తాలూకా, కంచెర్లపాలెంలో కామ్రేడ్ చుక్కపల్లి పెద వెంకట రత్నంగారి అధ్యక్షతను బహిరంగ సభ జరిగింది. సుమారు 200 మంది రైతులు - కూలీలు వచ్చారు. కామ్రేడ్ చుక్కపల్లి వరసయ్య లెనిన్ సందేశాన్ని గూర్చి ఉపన్యసించారు.

ఈమని గ్రామంలో కామ్రేడ్ ఎస్ వి. మల్లికార్జునశర్మ అధ్యక్షత క్రింద బహిరంగ సభ జరిగి, లెనిన్ సందేశాన్ని తెలియజేశారు.

నెల్లూరు

గూడూరులో సాయంత్రం 7-30 కు కామ్రేడ్ వి. జానకిరామయ్య అధ్యక్షతను బహిరంగసభ జరిగింది. సభకు 200 మంది వచ్చారు. కొందరడిగిన అనుమానాలకు సమాధానాలిచ్చి, సభను ముగించారు.

ఊటుకూరులో జరిగిన సభకు సుమారు 200 మంది వచ్చారు. కామ్రేడ్ జి. నారాయణ లెనిన్ జీవితాన్ని గురించి ఉపన్యసించారు.

అల్లూరులో కామ్రేడ్ బి. శేషయ్య అధ్యక్షతక్రింద బహిరంగ సభ జరిగింది. సభకు 100 మంది గ్రామస్థులు వచ్చారు. లెనిన్ ఆశయాలను గురించి కామ్రేడ్ ఆదిశేషయ్య ఉపన్యసించారు.

విడవలూరులో లెనిన్ [illegible] చేవూరు వెంకయ్య, దాసరి వీరాస్వామిగారలు యుద్ధాన్నిగురించి బుర్రకథ చెప్పారు. సభకు సుమారు 100 మంది వచ్చారు.

దామవరం నారాయణపురములలో వి. మాలకొండయ్యగారి అధ్యక్షతక్రింద బహిరంగ సభలు జరిగాయి. రెండు గ్రామాలలోను 220 మంది గ్రామస్థులు హాజరయారు. కామ్రేడ్ వై. బలరామయ్యపై సభలలో ఉపన్యసించారు.

కర్నూలు

వెలుగోడు గ్రామంలో ఎ. సుదర్శనవర్మగారి అధ్యక్షతను బహిరంగ సభ జరిగింది. మాచరౌతు, రామయ్యగారు, లెనిన్ జీవితాన్నిగురించి ఉపన్యసించారు.

వీరిలో పార్టీ అర్గనైజర్లవంటి నాయకులుకూడా ఉన్నారు వీరందరూ తమ జిల్లాకమిటీ సర్క్యులర్లను ధిక్కరించారంటావా, స్థానికాధికారులు? గుంటూరులో ఊరేగింపు, బహిరంగసభ, నిషేధించబడనేలేదు. పైగా, జిల్లా అధికారులు వాటికి అనుమతి ఇచ్చారు అయినప్పటికీ, 16 గురు కామ్రేడ్లు అరెస్టు చేయబడ్డారు; సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు గ్రామంలో "రష్యా జర్మనీ యుద్ధాన్ని గురించి చక్కని బుర్రకథ చెప్పుతూంటే, రాత్రి 11 గంటలకు, కథలో మధ్య పోలీసులు ప్రవేశించి కథ చెప్పేవారిని అరెస్టుచేశారు. ఈచర్యవల్ల ప్రజలంతా ఉద్రేకులై పోలీసులను కొట్టబోయారట. కాని, యీ పన్నాగంలో పడవద్దని కమ్యూనిస్టులు హెచ్చరించేసరికి శాంతపడ్డారట ప్రజలు.

ఈ ఉదాహరణలవల్ల పోలీసులు ప్రజల్ని రెచ్చగొట్టడానికి ఎంతవరకూ వెళ్ళారో తెలుసుకోవచ్చు. ఒక్క గుంటూరుజిల్లాలో కమ్యూనిస్టులు - సహాయపరులు కలిసి 54 గురు స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో అరెస్టు చేయబడ్డారు

ఈ నిర్బంధవిధానంవల్ల పోలీసులు - ఇతర నిరంకుశాధికారులు, ప్రజల స్వాతంత్ర్య పిపాసను ఎన్నటికీ అణచలేరు. ఇదివరకుకంటే అనేకరెట్లు ప్రజలస్వాతంత్ర్య పిపాసబలపడింది. బ్రిటిష్ ప్రభుత్వంయెడలద్వేషం అనేక రెట్లుపెరిగింది నిర్బంధ విధానంప్రజలలో ఫాసిస్టు అనుకూలభావాలను రేకెత్తించుతుంది. జపాన్ ఏజంట్లు, పంచమాంగదళం, అట్టివారిని సులభంగా వినియోగించు కుంటారు.

కాబట్టి, ప్రభుత్వానికి మేము గావించే హెచ్చరిక ఏమంటే.

నిర్బంధవిధానంవల్ల ప్రజల స్వాతంత్ర్యకాంక్ష క్షీణించక పోగా, బలపడుతుంది

నిర్బంధచర్యలవల్ల ప్రజలలో ఫాసిస్టు అనుకూల భావాలు వ్యాపించుతాయి.

అందువల్ల ఫాసిజాన్ని ఎదుర్కొంటామని చెప్పుకొనే మీరు, వెంటనే ఈ నిర్బంధవిధానానికి స్వస్తిచెప్పండి

స్వాతంత్ర్యదినోత్సవ సందర్భంలో అరెస్టుచేయబడిన కమ్యూనిస్టులను - సహాయపరులను, వెంటనే విడుదల చేయండి

ఇకముందైనా మహమ్మద్ బిన్ తుఘ్లక్కులవంటి పోలీసు ఉద్యోగస్థులకు సరియైన ఉత్తరువు లీయండి.

ఆహారసమస్యపై రిపోర్టు లెలావుండాలి?

కామ్రేడ్ నండూరి ప్రసాదరావు

21-1-43 తేదీన పార్లమెంటులో ఒక ప్రశ్నకు [illegible] అమెరీదార భారతదేశంలో ఆహార సమస్య ఆందోళనకు కారణమౌతోంది" అని తెలియ జేశారు. జన్మాభూమి ఈ పెద్దలు. ఉంతకర్త నిదర్ [illegible] ప్రయోజనమో? ఇంది యన్ [illegible] ప్రకటనప్రకారం, ప్రభుత్వమే గోధుమలు [illegible] నిర్ణయించిన కొంత [illegible] అంతే. వీరి అంత [illegible] గుత్తవ్యాపారాన్ని (మోనోపలి) దొడ్డిదోవన ప్రవేశపెట్టి [illegible] ఒకరూపంలో [illegible] వుంది. ఈ పద్ధతే గనక ప్రభుత్వం అవలంబిస్తే, ఆహార సమస్యను పరిష్కరించ చలకుమారు, మరింత క్లిష్టతమం చేయ [illegible] ఈనాడు కొద్దిమంది ధూర్తాశావరులు [illegible] దొంగవ్యాపారాన్ని చట్టసమ్మతం చేయట [illegible] ంది.

గుత్తవ్యాపారమంటే ఏమిటి? ఒకరకం సరు [illegible] కొన్ని అమ్మం [illegible] కారణమవుతుంది. అందుచే, ప్రభు [illegible] వ్యాపారస్థులచేతనే ఈధాన్యాన్ని సంవకం [illegible] ప్రజల ఆందో [illegible]

(1) [illegible] వ్యాపారస్థుల ప్రస్తుత స్టాకులనన్నిం [illegible] అంచనా వేయాలి, వీటిని మార్కెట్టుకు [illegible]

(2) [illegible] వ్యాపారస్థులకిచ్చు సరుకు మొత్తానికి [illegible] సరిగా అమ్మబడుచున్నదీ, లేనిదీ, ఎవరెవరికెంత అమ్మబడుచున్నదీ తప్పిక్లతో [illegible] అమ్మబడు సరుకు, ప్రజా ప్రతినిధు [illegible] ఆహార సంఘాలచే గుర్తింప [illegible] వ్యాపారులకే ఇవ్వాలి.

(3) [illegible] (కావలసిన మొత్తానికి) తక్కువగా నరుకు మార్కెట్టులో ఉండుటవల్లనే ఈ పద్ధతి అవసరమవలసివచ్చింది. కాబట్టి, ప్రతి కుటుంబానికి కావలసిన ఆహార పదార్థాలు సప్లయి అగునట్లుగా రేషనింగును ప్రవేశపెట్టాలి.

ఈ పైనియమాలు పాటి చబడక పోతే, గుత్త వ్యాపారులు కొంత సరుకును మార్కెట్టుకు తేక [illegible], కొంత సరుకును తమ వారికే ఇవ్వటం, ఈ విధంగా కొంత సరుకును మార్కెట్టుకు రానీయకుండా ఉంచి, కొంత కాలానికి ధరలను పెంచటం, [illegible] అక్రమ పద్ధతులకు దారితీయట మవుతుంది.

ఆహార సమస్యకు కారణాలు తెలిసినవా?

(1) ఆహార పదార్థాల కరువుకు ప్రభుత్వపు ధరల కంట్రోలు పద్ధతియే కారణమనీ; కంట్రోలు పెట్టి, [illegible] జరుగు మార్గంగాని, సరుకు సప్లయి (పరిమాణ) అయే మార్గంగాని, ఏర్పాటు చేయకపోవ [illegible] దోపిడీ లాభాలకు, వాయిదా బేరానికి (స్పెక్యులేషన్) దొంగవ్యాపారానికి, దారి తీస్తున్నదనీ తెలుసుకున్నావా?

(2) కొంతమంది పెద్ద దళారీ వ్యాపారులు, లంచగొండి ఉద్యోగులు మినహా, ప్రతి ఒక్క మనిషి ఆహారసమస్యచే బాధింప బడుచున్నాడు, ఈ సమస్య ఏ ఒక్క పార్టీదీగాక, ప్రతి ఒక్కరిదీఅని తెలుసుకున్నావా?

(3) సరియైనప్లాను ప్రకారం పంపకం జేస్తే, అందరికీ సరిపడు ధాన్యం దేశంలో వున్నదనీ, అది మార్కెట్టుకు రాకుండా దాచబడుచున్నదనీ, ప్రభుత్వం దాన్ని మార్కెట్టుకు తెచ్చుటకు ప్రయత్నమేమీ చేయుటలేదనీ, ప్రజలే అందుకు పూనుకోవాలనీ, తెలుసుకున్నావా?

(4) ఆహారంకొరకై ఈనాడు దోపిడీలు, కొట్లాటలు జరుగుట అంటే అరాజకానికి దారితీయుటగాని, ఆహారాన్ని సంపాదించుటకాదని తెలుసుకున్నావా? ఆహారాన్ని సంపాదించటం ప్రజల ఐక్యతవల్లనేగాని, మనలో మనం కొట్లాడుకొనుటవల్ల కాదని తెలిసిందా?

(5) ఈ నాడు సామ్రాజ్యవాదులకున్న బలం అంతా మన అనైక్యత, అంతర్విభేదాలు మాత్రమే యనీ, ఈ ఆహార సమస్యపై మనం అరాజకానికి తావిస్తే ఈ బలాన్ని వృద్ధిజేసినవారమేగాక, జపాను దాడికి అనుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తామనీ అర్థం చేసుకొన్నావా?

(6) శత్రువు నెదుర్కొనుటకు ఆయుధోత్పత్తి ఎంత అవసరమో, ఆహారోత్పత్తి అంత అవసరమేననీ, కడుపులు మాడుతూ వుండగా ఏ ప్రజలుగానీ, ఏప్రజాసైన్యంగానీ పోరాడజాలరని గుర్తించావా?

(7) ఆహారం కొరతయగుటవల్ల కులమత వివక్షతలు లేకుండా, ప్రతిఒక్కడూ దీన్ని పరిష్కరించటానికి ముందుకు వస్తున్నాడనీ, ప్రజాఐక్యతకు మంచి అనుకూలత ఏర్పడుచున్నదనీ గుర్తించావా?

(8) ఆహార సమస్యను పరిష్కరించుటద్వారానే జాతీయ రక్షణకు పూనుకోగలమనీ, మన జాతి చావు బ్రతుకులు దీనిపైననే ఆధారపడి వున్నాయనీ, గుర్తించావా? ఈ సమస్యను జాతీయైక్యతద్వారా పరిష్కరింతామా, స్వాతంత్ర్యాన్ని సంపాదించుట సులభమనీ, ఏకంగాలేక పరిష్కరించకపోయామా, జపాను దాస్యానికి తలయొగ్గవలసి వస్తుందనే నగ్న సత్యాన్ని గుర్తించావా?

జనాభా లెక్కలవసరం

ఆహార సమస్యపై ఆందోళన చేయుటలో మనకు జనాభా లెక్కలు మిక్కిలి అవసరం జాతీయైక్యత వల్ల ఈ సమస్యను పరిష్కరించుటకు ఆహార సంఘాలకు ఈ లెక్కలెంతో అవసరం. యుద్ధ ప్రమాదం ఉన్నంతవరకూ, ఆహారపదార్థాల కొరత వున్నంత వరకు తప్పక ఆహారపదార్థాల రేషనింగును అమలులో వుంచవలసివస్తుంది. నేడున్న అధికార బృందంతోనే ప్రభుత్వం ఈ రేషనింగును అమలు జరిపితే, ఈసమస్య మరింత క్లిష్టమౌతుందేగాని, పరిష్కరింపబడదు. లంచగొండితనాన్ని ప్రోత్సహించటం, బంధువులకు, అనుయాయులకు పక్షపాతం చూపించటం, వ్యాపారస్థుల దొంగవ్యాపారాన్ని ప్రోత్సహించటంగానే పరిణమిస్తుంది. అందుచే ఈ రేషనింగును తమ కంట్రోలులో ఉంచుకొనుటకై ఆహార సంఘాలు ఈ క్రింది విషయాలపై లెక్కలను సేకరించాలి

లెక్కలెట్లా తయారు చెయ్యాలి?

ప్రజారక్షణదళం ప్రతి పట్టణంలోనూ, గ్రామంలోనూ ఇంటింటికి పోయి, ఈ లెక్కలను తయారు చేయాలి. ఒక "కాలం"లో ప్రశ్నను వ్రాసి దాని కెదురుగా లెక్కలను వ్రాయాలి. ఈ విధంగా సేకరించిన లెక్కల కాపీలు నకళ్ళను దీసి ఆహార సంఘానికి, ప్రజా రక్షణదళనాయకునికి, స్థానిక ప్రజా సంస్థలకి ఒక్కొక్క కాపీ చొప్పున ఈయాలి. లెక్కలలో క్రిందివాటికి సేకరించాలి.

(1) గ్రామం - జనాభా - ఎన్ని కుటుంబాలు - పెద్ద రైతులు, చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, వర్తకులు, చేతి పనులవారు, ఇతర వృత్తులవారు -

(2) గ్రామంలో పండే పంటల మొత్తం (పంటలవారీగా), గ్రామానికి కావలసిన ఆహార పదార్థాల మొత్తం - కిరోసిన్, అగ్గిపెట్టెలు, కాగితాలు, పంచదార, ఉప్పు, వ్యవసాయపు పనిముట్లు, చిల్లర డబ్బు, ఎంతకావాలి - ఇప్పుడు ఎంత సప్లయి అవుతున్నది-

(3) గ్రామంలో ఎన్ని టోకు, చిల్లర దుకాణాలున్నవి - వాటికి సరుకు ఎక్కడనుండి వస్తున్నది - గిడ్డంగు లెక్కడ వున్నవి - ధాన్యం, అపరాలు, కిరోసిన్, అగ్గిపెట్టెలు,వగైరా ఏధరల కమ్మబడుచున్నవి - చౌక డిపోలున్నవా - వాటి ధరలకు, బజారు ధరలకు వ్యత్యాసం ఎంత -

(4) గ్రామాల్లో ఎంతమంది ధాన్యాన్ని విక్రయిస్తుంటారు - ఎంతమంది అమ్ముకుంటారు - ఎంత విక్రయిస్తుంటారు - అమ్ముకొని, తిరిగి కొనుక్కునే రైతు లెంతమంది - ఎందులకై (వడ్డీలు తీర్చుటకా, శిస్తులకా, వ్యవసాయ ఖర్చులకా, గత సాలు కుటుంబ ఖర్చుల బాకీలకా) అమ్ముతారు -

(5) గ్రామంలో పరపతి సంఘంగాని, పరపతి సంఘం స్టోర్సుగాని ఉన్నవా - సంఘం పరపతి ఎంత - స్టోర్సు ఎంత వ్యాపారం జేస్తుంది - సరుకును ఎక్కడ నుండి తెస్తుంది?

(6) గ్రామంలో కూలి రేటు ఎంత - (సం॥ జీతం, రోజుకూలి), నగదు రేటు, ధాన్యంరేటు - తినుబండారాల ధరలు ఎంత (ధూళంలో) - 1939, 40, 41, 42 లలో పంటల ధరలెంత, కూలి రేటు ఎంత - నాము పద్ధతి వుందా - ఎంత నాము -

అధికోత్పత్తి లెక్కలు, ఆహారపంటలు

గ్రామంలో పండలేవి (వరి, జొన్న, సజ్జ, రాగి, తైద వగైరా) - ఏదేది ఎన్ని నెలలపంట - ఎకరానికి ఎంత పంట (తూక-లోనూ, స్థానిక కొలతలోనూ)- మాగాణికి జలాధారములేవి - ఊడ్పుల కాలమేది. కోతల కాలమేది -

వ్యాపార పంటలు

ఏ ఏ పంటలు పండును (వేరుశనగ, జనుము, నీలి, పొగాకు,వగైరా) ఎకరాకు పంట మొత్తం - డబ్బు రూపంలో రాబడి -

ఎన్ని ఎకరాలలో వ్యాపార పంటలనుమార్చి ఆహార పంటలను వేయవచ్చును - వ్యాపార పంటలకు గిరాకీ వున్నదా - ఎన్ని ఎకరాలలో 6 నెలల పంటలు మార్చి 3 నెలల పంటలు వేయవచ్చును - 3 నెలల పంటల విత్తనాలు స్థానికంగా దొరకునా - వ్యవసాయ డిమాన్స్ట్రేటరు ఎంత దూరంలో వున్నాడు - పశు వైద్యశాల ఎంత దూరం -

గ్రామం రైత్వారీయా, జమీందారీయా - సాగుకు లాయకైన బంజర్లు వున్నవా - విస్తీర్ణం - ఎవరివి - వాటికి నీటి వసతులు వున్నవా -

పశువుల సంఖ్య ఎంత - ఎన్ని ఎకరాల బీళ్లు వున్నవి - ఎంత నీటిలో పంటలు పండించవచ్చును - పశుగ్రాసానికి బీళ్ళు ఎన్ని కావాలి -

రిపోర్టులలో వుండవలసిన విషయాలు

ఈ పై లెక్కలను ప్రజారక్షణదళం తయారు చేయాలి. వీటి సహాయంతో ఆహార కమిటీలు ఆందోళన చేయాలి ఇంతేగాకుండా ప్రస్తుతం ఆహార సమస్యను పరిష్కరించడానికి ఏ ఏ పనులు జేస్తున్నదీ, ఎప్పటి కప్పుడు రిపోర్టులను పంపుతూ వుండాలి. రాష్ట్రంలో అనేక గ్రామాలలో రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు, కార్మికసంఘాలు యువజన సంఘాలు ఉన్నవి. ఈ రిపోర్టులను ఈ సంఘాలు ఎప్పటికప్పుడు తమ పైసంఘాలకు పంపుతూ వుండాలి. అంతేగాక ఈ రిపోర్టులను ప్రజాశక్తి [illegible] స్థానికంగా జరుగు ప్రయత్నాలను కేంద్రీక [illegible] ప్రకటించుటకు అవకాశం వుంటుంది. కాబట్టి ప్రతి సంస్థ, లేక ప్రతి ప్రజా సేవకుడూ, ప్రతి [illegible] క్రింది విషయాలపై తమ పై సంఘాలకున్నూ [illegible] శక్తి పత్రికకున్నూ పంపాలి.

ఆహార సంఘం ఏర్పాటయిందా - ప్రజారక్షణ [illegible] ఏర్పాటయిందా - ఆహారసమస్యను పరిష్కరించ [illegible] దానికి ఏమి చేస్తున్నారు - ఎన్ని మీటింగులు జర్గ పెట్టారు - మీ గ్రామంలో వున్న సంఘాలేవి - (రైతు, కూలి, యువజన, మహిళ, విద్యార్థి సంఘం, కో-ఆపరేటివు సంఘం, భజన సమాజం, [illegible] సంఘం, వ్యాయామ సంఘం,వగైరా)

మీ గ్రామంలో బంజర్లు వున్నవా - సాగు [illegible] రుకై ప్రయత్నం చేశారా - ఫలితాలు - ఎవర [illegible] అడ్డంకులు కల్గించారా - ఎవరు మజారుకై [illegible] త్నించారు—

విరుదు కొత్తగా సాగుచేయబడ్డ బంజర్ల విస్తీర్ణం [illegible] వ టల మొత్తం - ఏ ఏ పంటలు - శిస్తులు [illegible] దారా - పెక్కవీలోన్సు తీసుకున్నారా - ధాన్యంలో [illegible] పై అప్పులు తీసుకున్నారా - ఆ పద్ధతిని అప్పటికి [illegible] ఏర్పాటు ఉన్నదా, లేదా-

దోపిడీ లాభాలను, దొంగ వ్యాపారాన్ని అరికట్టుటకేమి ప్రయత్నాలు చేశారు - న్యాయబుద్ధి గల్గి, [illegible] తులవల్ల దొంగ వ్యాపారాన్నిజేయు వర్తకుల నెంత మందిని మంచిమార్గానికి తీసుకువచ్చారు - వారు మీ కృషిలో సానుభూతి చూపుతున్నారా -మీఆందోళనలో పాల్గొంటున్నారా?

మీ ఆందోళనకు ఎవరెవరు, ఎట్లు రియాక్టు అవుతున్నారు - పెద్దరైతులు, చిన్న రైతులు, వ్యవసాయ కూలీలు, పట్టణ కార్మికులు, టోకు, చిల్లరవ్యాపారులు, పట్టణంల్లో వుండే ఉద్యోగులు వగైరా విద్యార్థులు, ప్రభుత్వోద్యోగులు-హిందువులు, ముస్లిములు.

ఆహార సమస్య స్త్రీల కేవిధంగా తగిలింది - వారు సమస్యతీవ్రత్వాన్ని గుర్తించారా - పట్టణాలలో దుకాణాలవద్ద వారు బారులలో నిలబడి, అవస్థలపాలు అవుతున్నారా - వారిలో ఆందోళనమీరు చేస్తున్నారా - వారికి ప్రత్యేక దుకాణాలుండాలని ఆందోళన చేస్తున్నారా - ఎన్ని మహిళాసంఘాలు వారి సమస్యను గుర్తించి పనిచేస్తున్నాయి - ఈ సమస్యపై మహిళా సంఘం వృద్ధిపొందుతున్నదా?

జిల్లా రైతుసంఘాల జనరల్‌బాడీ మీటింగులు

జిల్లాసంఘం	తేది	స్థలము
కర్నూలు	12-2-43	నంద్యాల
అనంతపురం	14-2-43	అనంతపురం (సంజీవిరెడ్డిగారి ఇంట్లో)
విశాఖపట్నం	15-2-43	
చిత్తూరు	16-2-43	పుంగనూరు (యువజనసంఘంఆఫీసులో)
కడప	18 2 43	కడప (7/5 హనుమప్పవీధి)
తూర్పుగోదావరి	18-2-43	
నెల్లూరు	20 2-43	నెల్లూరు (బెజవాడ కృష్ణారావుగారిఇంట్లో)
పశ్చిమగోదావరి	20-2-43	
గుంటూరు	20-2-43	
కృష్ణా	20-2-43	బెజవాడ
రాష్ట్రసంఘం	15-3-43	బెజవాడ (ఆఫీసులో)

జిల్లా జనరల్‌బాడీ మీటింగులో రాష్ట్ర సంఘసభ్యుల నెన్నుకోవాలి. ఆ ఎన్నుకోబడినవారే అ. భా. కి. మహాసభకు డెలిగేట్లు. ఈ జనరల్‌బాడీ సమావేశంలోనే నూతన కార్యనిర్వాహక సంఘాన్ని ఎన్నుకోవాలి రాష్ట్రసంఘ జనరల్‌బాడీలో నూతన కార్యనిర్వాహక సంఘాన్ని ఎన్నుకొనుట, అ. భా. కిసాన్ కౌన్సిలు సభ్యుల నెన్నుకొనుట జరుగును

చలసాని వాసుదేవరావు,

రాష్ట్ర కిసాన్ ఆర్గనైజరు.

★ కొంపలంటుకుంటున్నా

[illegible] ఆషాఢ విమాన [illegible] అధికారులు విచిత్రమయిన సమాదానం [illegible] చుర్పుబడయిపోయాడనీ. ఆటిపో [illegible] కృష్ణ ఇలా [illegible] ప్రభుత్వంవారు వ్యాఖ్యానం [illegible] ఈ విమానదాడులు [illegible] యుద్ధంలో మొదటి [illegible] ప్రజల మనో ధైర్యాన్ని ధ్వంసం [illegible] ఈ ప్రభుత్వం [illegible] కొంచెనిచ్చినట్లయితే, [illegible] ఆత్మరక్షణకోగల అవకాశాన్ని [illegible]

[illegible] ఎంతో అవసరమైన ఆయుధ [illegible] చెల్లాచెదరై ప్రజలు పారి [illegible] [illegible] దారిపొడుగునా [illegible] సర్దారు [illegible] తెచ్చడం. కాద్యాలు దారు [illegible] మొదలయినవి [illegible] కాంబులకు లొంగిపోతే, [illegible] దృశ్యమిది ఒక్క బెంగా [illegible] లొంగిపోతే. రేవు [illegible] ఇది।

[illegible]కారవర్గపు గుడ్డితనం

[illegible] ఆరవరూ గుర్తిస్తున్నప్పటికి. [illegible] కార్యక్రమం ఏమాత్రం గుర్తించ [illegible] కార్యక్రమం కావలసిన ఈ సమ [illegible] కాదనే ఈ అధికారవర్గం దోర [illegible]

[illegible] కార్యక్రమాన్ని ఊహించగల శక్తి [illegible] శక్తి వున్న ఇతరులు సూచించే [illegible] ఆపదలకో నెట్టడం. వీరికి చేతకాక [illegible] బెంగాల్ ప్రజల భయాన్ని పోగొట్టి [illegible] తమ స్థానాలకు అంటిపెట్టుకొని [illegible] కమ్యూనిస్టుపార్టీ ఒక చక్కని [illegible] ఆ ప్లానుని అవతలికి నెట్టడా [illegible] అధికారులందర్నీ సమావేశపరచ [illegible] కోరింది. దీనికి - రెండు రోజులు [illegible] మీరేదయినా చెప్పదలచుకుంటే. [illegible] ప్రభుత్వకాలంలోనే చెప్పుకోండి [illegible] వచ్చింది. ఇది వీళ్ళ ధోరణి।

[illegible] ఎప్పు దయివాసరే. కార్మికులు తమ స్థానాల్లో నిలవాలంటే. ఎవరైనా చేయవలసిన మొట్టమొదటిపని. వాళ్ళకు కావలసినంత ఆహారం [illegible] దీని విషయంలో అధికారులు [illegible] చూద డి - దా - బులు పడిన తరువాత [illegible] రోజులకు బియ్యం వర్తకుల సమావేశాన్ని [illegible] ఆవశ్యకతను గుర్తించిన అధికారవర్గమే [illegible] బాంబులు పడిన కొద్ది గంటలకే [illegible] సమావేశాన్ని ఏర్పాటుచేసి వుండేది.

అసమర్థత

[illegible] అవ్పటయినా ప్రభుత్వంచేస్తున్న పనేమిటి. [illegible] సమావేశాలు జరుపుతూంది - ఆహారాన్ని గురించి [illegible] పంపుతూవుంది కాని. వర్తకులు ఆహార పదార్థాలను నిలవచేయటాన్ని అరికట్టడంలేదు। [illegible] రవాణా పద్ధతుల్లో వున్న అవకతవకలను [illegible] ప్రతి కుటుంబంయొక్క [illegible] తగిన పరుపాయాలు చేయడం, రేషన్ [illegible] జరపడం, ప్రజల సహకారాన్ని [illegible] ప్రయత్నించడం - ఇవేవీ పట్టుకయినా [illegible]

వీటికితోడు ఈ ప్రభుత్వ వర్గాలకు ప్రజలన్నా, వారి నాయకులు, సంస్థలన్నా, పపరీతమైన భయం వుంది. ప్రభుత్వానికి మేము (కమ్యూనిస్టుపార్టీ) పంపిన మెమోరాండంలోను, ముస్లింలీగ్ ప్రయత్న ఫలితంగా ఏర్పడిన అన్ని పార్టీల కమిటీ చేసినతీర్మానాల్లోను, "నిజాయితీ గల ఫాసిస్టు ప్రతికూల సంస్థలు జరిపే ప్రచారం ప్రజల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించ గలదు కాబట్టి, అలాంటి ప్రచారాన్ని నిరాటంకంగా సాగనివ్వండి" అని కోరుతున్నాం కాని, ప్రభుత్వం ఇందుకు వొప్పుకోలేదు. ప్రభుత్వం ప్రజల నోళ్ళకు తాళాలు వేయడానికి సిద్ధపడుతుంది గాని, వారి మనో నిబ్బరాన్ని హెచ్చు చేయడానికి ప్రయత్నించడం లేదు.

ఏ. ఆర్. పి. విషయంలో

ప్రభుత్వంవారి వైఖరి ఇలా వుండగా, ప్రజా రక్షణకోసం ఏర్పడిన ఏ. ఆర్. పి. సంస్థ అధికారుల ధోరణి ఇంతకేమాత్రం తీసిపోవడంలేదు ఏ. ఆర్.

ప్రజారక్షణ కార్యక్రమంలో పాల్గొంటున్నవారి విషయంలో అధికారవర్గాల వైఖరి ఇలావుంది. ఇలాంటి వైఖరివల్ల సహజంగా పుట్టుకొచ్చే అసంతృప్తిని అవకాశంగా తీసుకొని, పంచమాంగదళ దేశద్రోహులు తమ పైశాచికకార్యక్రమాన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తారంటే వింత ఏమీవుండదు.

కార్పొరేషన్ కూడా

నిరంకుశ ప్రభుత్వవర్గాలకేమాత్రం తీసిపోవడంలేదు. కలకత్తా కార్పొరేషన్ ప్రవర్తన ప్రభుత్వ ప్రజారక్షణ శాఖ ఏ. ఆర్. పి. వార్డన్ల కేమిచేసిందో, కార్పొరేషన్ వారు పాకీపనివారికి, మోటారుపనివారికి, నీళ్ల సప్లయి పనివారికి, అంతేచేశారు. ఈ పనివారంతా కోరిన కోరికలను నిర్లక్ష్యంగా పెడచెవినిపెట్టడంవల్ల, కార్పొరేషన్ అధికారులు కలకత్తా మహానగరాన్ని దారుణ పరిస్థితుల పాల్జేశారు. బాంబులు పడడం ప్రారంభించే సరికి పాకీపనివారంతా నగరంవిడిచి వెళ్ళిపోయారు అభివృద్ధి నిరోధకుల చేతుల్లోవున్న మోటారుపనివారు సమ్మె కట్టారు,—దీంతటితో చరితంగా కలకత్తా ఒక మురికి పెంటలాగా తయారయింది, ఆవృతయినా మేయరుగారు, ఏ పనులు తానుముట్టి ప్రజాసేవ చేయాలని ప్రబోధించాడేగాని, పనివాళ్ళ కోరికలను

కదలనంటుంది అధికారవర్గం!

పి. సంస్థలో కమ్యూనిస్టులు చేరకుండా చేయడానికి ఎన్ని కట్టుదిట్టాలు చేయాలో, అన్నీ చేస్తున్నారు.

ఉదాహరణకు, ఒక వార్డన్ ఆఫీసులో ఈ దిగువ నోటీసు ఉంది :—

"చాల ముఖ్యము — ఏవార్డను దగ్గరయినా కమ్యూనిస్టు పత్రికలున్నా, లేక యుద్ధనిర్వాహణకు భంగం కలిగించి, దేశాన్ని అల్లకల్లోలం చేయగల రాజకీయాలను అతడు చర్చిస్తున్నా, అతనిమీద తీవ్ర చర్యలు తీసుకుంటాం—వార్డన్లారా - జాగ్రత్త।

మొహియుద్దీన్‌హక్
పోస్ట్ - వార్డన్"

67 గురు కమ్యూనిస్టులు వాలంటరీ వార్డన్లుగా వస్తామంటే వీల్లేదన్నారు ఏ. ఆర్. పి అధికారులు కమ్యూనిస్టులకు దేవిడీమన్నా అంటున్న ఏ. ఆర్. పి. సంస్థ సెంట్రల్ కమిటీలో, ఆరుగు ఐ సి యస్ లు. నలుగురు యూరోపియన్లు ఉన్నారు ఇలాంటివారే కాబోలు ప్రజా విశ్వాసాన్ని పొందగలవారు।

ఏ ఆర్ పి రక్షణస్థలాల విషయంలో వీరు కనబరుస్తున్న నిర్లక్ష్యంసంగతి వేరే చెప్పనక్కరలేదు బాగా జనసమ్మర్దం వున్న బస్తీలలోనే భూగర్భ రక్షణ ప్రదేశాలు మచ్చుకయినా లేవు. మామూలు రక్షణాయినా చాల కొద్దిగావున్నాయి ఈ విషయంలో బెంగాలురాష్ట్ర ట్రేడ్‌యూనియన్ కాంగ్రెసువారు ప్రభుత్వంవారి కొక డెప్యుటేషన్ పంపిస్తే, కందకాలను గురించి చెప్పడం తప్ప తగురక్షణలను గురించి ఏలాంటివాగ్దానం ఇవ్వ నిరాకరించారు ఈ కందకాల మీదకప్పువేయడానికైనా వీరికి మనసు పుట్టడంలేదు.

ఇది ఇలావుండగా, వున్నవార్డన్లనయినా సరిగాచూస్తున్నారా అంటే-అదీలేదు ఇప్పటికి ఆరుమాసాలుగ వ్యాన్లు అధికధరల అలవెన్సు కోరుతున్నారు ప్రభుత్వోద్యోగుల కందరికీ నాలుగురూపాయిల చొప్పున అలవెన్సు ప్రకటించినప్పటికీ ఈవార్డన్లకుమాత్రం ఇది నిరాకరించారు ధరలిప్పుడు మునుపటికన్నా విపరీతంగా పెరిగిపోయాయి వార్డన్లు మళ్ళా అలవెన్సు కోసం ఆందోళన ప్రారంభించారు విమానదాడులు జరిగినప్పుడు ఈవార్డన్లు తమస్థానాలను విడిచిపోలేదు. ఇలాంటివారికి ప్రభుత్వంవారు జీతాలు హెచ్చించలేదు సరికదా, వారికి వోవరుకోటులయినా ఇవ్వలేదు.

తీర్చి తనవిధిని నెరవేర్చుకోడానికి ప్రయత్నించలేదు. కొంపలంటుకొంటున్నా కార్మికులను అణచివుండాలనే వీరి ధోరణి కాబోలు।

పనివారు. చివరకు సమ్మెలను వుపసంహరించుకొన్నారు కాని, ఈ సమ్మెలకు దారితీసిన పరిస్థితులింకా అలాగే వున్నాయి ఆహారం చాలినంత లేకపోవడం, కార్పొరేషన్‌వారి ఘాతుక నిర్లక్ష్యభావం, పంచమాంగదళ వాతికుట్రలు - అన్నీ అలాగేవున్నాయి మేయరు, ఇతర అధికారులు ఇంకా కదలివివ్వడంలేదు

ఫలితం

వీటిఫలితంగా కలకత్తా పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఎంతోమంది కార్మికులు వెళ్ళిపోయారు కొన్ని ఫ్యాక్టరీలు సగంమంది పనివాళ్ళతోనే పనిచేస్తున్నాయి. మరికొన్ని పూర్తిగా ఆగిపోయాయి నగరాన్ని ఖాళీ చేయడం మోతాదుగా జరుగుతూందని ప్రభుత్వంచేసిన ప్రకటనలో ఎంత సత్యంవుందో స్టేట్స్‌మన్, ఇంకా ఇతర పత్రికలన్నీ బయటపెట్టాయి పోనీ యిలా ఖాళీచేసి వెళ్తున్నవారికయినా స్పెషల్ రైళ్లు బస్సు మొదలైన ప్రయాణసౌకర్యాలు కలిగించారా అంటే, అదీ లేదు.

ఉన్న కొద్ది రైళ్ళకు అదుపు ఎగబడతూంటే - దీన్నరికట్టడానికి అధికారవర్గం ఏ తెలివయిన పని చేసిందనుకున్నారు। ఉన్నట్లుండి టికెట్లు అమ్మడం ఆపేశారు అని ప్రకటించారు ఇక ప్రజలు పారిపోకుండా వుంటారనుకున్నారు కాబోలు। ఉండామంటే యెలా? తిండానికి లేదీ కరువయింది ఆహార పదార్థాల సప్లయి మొదలయినవాటిని సాఫీగా ఏర్పాటు చేయడానికి కృషిచేస్తున్న కమ్యూనిస్టులమీద, ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వం దాడి ప్రారంభించింది ఏ ఆసరా చూచుకొని పారిపోకుండా వుండగలరు? అందుచేత రైళ్లు దొరకకపోయినా, ఎవరెవరో కాలి నడకనే ప్రయాణం చేశారు. దారిలో ఎక్కడయినా జాన్యాలు బయలుదేరాయా, వీళ్ళసంగతి చెప్పనవసరం లేదు.

పారిపోకుండా వున్నవారినయినా అధికారులు తృప్తి పరచడానికి ప్రయత్నించడం లేదు అధికధరల అలవెన్సు లేదు - ఆహార పదార్థాలు దొరకవు - ఎటు చూసినా అంధకారంతోటితనం, మోసం, పక్షపాతం. ఇలాంటి పరిస్థితుల్లో ఏ క్షణాన సమ్మెలు ప్రారంభమవుతాయో చెప్పలేము.

ఈ పరిస్థితులను పూర్తిగా వినియోగించుకోడానికి, సమ్మెలను రెచ్చగొట్టడానికి, పనివారు, పట్టణాన్ని విడిచిపోయేలా చేయడానికి, బోసుముఠా, కాంగ్రెసు సోషలిస్టుముఠా, పంచమాంగదళం, అన్ని ఎత్తుల ప్రయత్నిస్తూంది. అంతేగాకుండా బెంగాలీలకు, బైటివారికి తగాదాలు, కొట్లాటలు రెచ్చకొట్టడానికి కూడా [illegible] విధులు ప్రయత్నిస్తున్నారు

దేశభక్తుల కృషి

ఇలాంటి విషాద పరిస్థితుల్లో ప్రమాదాన్ని అరికట్టి, ప్రజల మనోధైర్యాన్ని పదిలపరచడానికి ప్రయత్నించడం ఆషామాషి ఏమీకాదో వేరే చెప్పనక్కర్లేదు. అయినా కలకత్తా కమ్యూనిస్టులను ఈ అడ్డంకులన్నీ నూతన కార్యదీక్షను [illegible] గావి, నిరుత్సాహాన్ని ఏమాత్రం కలిగించలేదు. కలకత్తాలో ప్రజల మనో నిబ్బరాన్ని కాపాడడమంటే, యావద్భారత దేశాన్ని జపాను ఫాసిస్టుల [illegible] కాపాడడమే అని కామ్రేడ్లు గుర్తించారు. [illegible] నగరం విడిచిపోతున్నవారికి తగు వసతులు ఏర్పాటుచేయడం, తమ తమ స్థానాల్లో నిలవవలసిందని పనివారికి [illegible] చెప్పడం, ఏ. ఆర్. పి. రక్షణ [illegible] సామాగ్రి [illegible] డం. కార్మికుల కోర్కెలను గురించి కృషిచేయడం [illegible] ఈకార్యక్రమంద్వారా ప్రజల ధైర్యం చెడకుండా కాపాడడానికి కృషిచేస్తున్నారు. తమ క్షేమంకోసం, [illegible] క్షేమం, [illegible] ధైర్యంతో తమ స్థానాల్లో నిలవండని ప్రజలను, కార్మికులను వేడుకొంటున్నారు కలకత్తాలో వివిధ ప్రాంతాల్లో 26 రక్షణ కమిటీలు నేర్పరిచారు. వాటిద్వారా ఆహార సమస్య, ఏ. ఆర్. పి., ప్రథమ [illegible] పరిష్కరించడానికి కృషి సాగిస్తున్నారు ఏ. ఆర్. పి. ప్రథమ చికిత్స మొదలయిన వాటిలో [illegible] లకు [illegible] శిక్షణ యిస్తున్నారు. [illegible] ఈ కృషి విలువను గుర్తించి [illegible] తోడ్పడుతున్నారు. నిరంకుశ అధికారవర్గం, పంచమాంగదళం, ఎన్ని [illegible] కలిగిస్తున్నప్పటికి దేశభక్తుల కృషి ఫలించక తీరదు. దేశరక్షణకోసం ప్రజా ఐక్యత ఏర్పడక తీరదు।

—"పీపుల్సువార్"నుండి.

'నా పేరు తొలగించండి'

నెల్లూరు వెంకటాద్రిమా నాయుడుగారికి.

(ఏజంటు, ఆంధ్రరాష్ట్ర రైతు సంఘ)

అయ్యా,

మీకు నా అంగీకారం లేనిదే, నన్ను బళ్ళారి జిల్లా ఏజంటుగా నియమించినారు నేను అఖిల భారత రైతు సంఘంయొక్క పాలసీ, ప్రోగ్రాములతో యేకీభవించువాడను అందువల్ల మీ కార్యక్రమముతోగాని, కమ్యూనిస్టు వ్యతిరేకోద్యమముతోగాని, ఏకీభవించలేను దయయుంచి, నాపేరును మీ జిల్లా ఏజంట్ల లిస్టునుండి తొలగించండి నేను అఖిల భారత రైతు సంఘము యొక్క ఆదర్శాలతో పూర్తిగా యేకీభవించి పనిచేయుచున్నాను.

ఇట్లు,

జోహరాపురం, } పురిమెట్ల వెంకట్రామప్ప,
14—1—43 } జోహరాపురం పోస్టు.

"ప్రజాఐక్యతతో ఫాసిజాన్ని నాశనంచేద్దాం!"

కామ్రేడ్ రాజేశ్వరరావు

[illegible] 21వ తేదీన 19వ లెనిన్ స్మారకదినో [illegible] కమ్యూనిస్టుపార్టీ ఆంధ్రకమిటీ విస్తృత సమావేశం బెజవాడలోని రాష్ట్రఆఫీసులో ప్రారంభమయింది ఆంధ్రదేశంలో అన్ని జిల్లాల [illegible] ప్రతినిధులు వచ్చి హాజరయ్యారు విశాఖపట్నం నుంచి కామ్రేడ్ [illegible] రామలింగయ్య. తూర్పుగోదావరినుంచి కామ్రేడ్స్ ఇనుగంటి నారాయణ [illegible] మహీధర జగన్మోహనరావు [illegible] పశ్చిమగోదావరినుంచి కామ్రేడ్ [illegible] సత్యనారాయణరాజు, పోలిశెట్టి వచ్చారు. కృష్ణా జిల్లా ప్రతినిధులుగా కామ్రేడ్స్ [illegible] గోపాల [illegible] హాజరయ్యారు. గుంటూరు నుంచి కామ్రేడ్స్ ఎం. బసవపున్నయ్య, మాధవాచారి, హను [illegible] నెల్లూరు జిల్లానుంచి కామ్రేడ్స్ [illegible] శంకరయ్య. చిత్తూరు నుంచి [illegible] అనంతపూర్ నుంచి కామ్రేడ్ [illegible] కామ్రేడ్ [illegible] రెడ్డి. [illegible] కామ్రేడ్ పుల్లారెడ్డిగార్లు హాజరయ్యారు. [illegible] వాసుదేవరావు, రాజేశ్వర [illegible] చంద్రశేఖరరావు, అర్గనై [illegible] కొండపల్లి సీతారామయ్య, [illegible] ప్రజాశక్తి ప్రతినిధులుగా [illegible] సత్యనారాయణ [illegible] వెంకట్రామయ్య వగైరా కామ్రేడ్లు హాజరయ్యారు

[illegible] ప్రతినిధిగా కామ్రేడ్ సుందరయ్య హాజరయి కార్యక్రమాన్ని నడిపించాడు.

[illegible] తేదీన కామ్రేడ్ రాజేశ్వరరావు అధ్యక్షత [illegible] కామ్రేడ్ సుందరయ్య, లెనిన్ స్మారకో [illegible] స్టాలిన్ ప్రతిజ్ఞతో సమావేశాన్ని ప్రారంభించాడు. తరువాత ప్రజాయుద్ధంలో ప్రాణాలు అర్పించుకున్న వీరులకు, ప్రజాసేవచేస్తూ నిర్బంధ [illegible] అర్పించిన అజ్ఞాత కామ్రేడ్స్‌కు [illegible] సమావేశం సామ్రాజ్యవాదుల [illegible] మగ్గుతూ, జపాన్ దండయాత్రకు సిద్ధంగా [illegible] ప్రజలమధ్యవుండి మాతృదేశాన్ని [illegible] కోరుతున్న కామ్రేడ్స్‌కు అభివందనాలు అర్పించింది. ప్రజల సహాయంతో వారిని విడు [illegible] కావాలని శపథం పూనింది.

[illegible] తేదీన దేశంలో ఏర్పడిన ఆహారకరువును గురించిన తీర్మానం చర్చించబడింది. ప్రభుత్వ వంకు [illegible] ఉద్యోగుల [illegible] దేశంలో [illegible] ప్రతినిధులు [illegible] వివరాలతో సహా చెప్పారు. అధికసంతల ఉత్ప [illegible] ప్రోత్సహించుతూ ప్రభుత్వప్రకటన వెలువడినా, [illegible] ఉద్యోగులు ఏవిధంగా [illegible] పంటలు [illegible] ప్రయత్నించుతున్న పేదరైతులపైన, [illegible] కూలీలపైన సెనార్టీ కేసులు చేస్తున్నారో [illegible] భూస్వాములు, జమీందారులు వేలకొలది [illegible] తాము పాగుచేయక, పేదలను [illegible] పండించ [illegible] కృషిచేస్తున్న [illegible] తగులు [illegible] స్పష్టపరచారు. ప్రజలందరికి ఆహారం సంపాదించటానికి ఐక్యత కావాలనీ, దేశాన్ని కరువు నుండి రక్షించడానికి, ప్రభుత్వం, తిండిదొంగల స్వాధీనంలో వున్న సరుకును పరిపరచుకొని పబ్లిక్ గిడ్డంగులలో వుంచి, ప్రజలందరికి అందచేయాలనీ తీర్మానించింది ప్రజలే ఆహారకమిటీలను, ప్రజారక్షణ దళాలను ఏర్పరచి దొంగ వ్యాపారాన్ని అరికట్టాలని, షావుకార్లు దాస్తున్న సరుకును బట్టబయలు చేయాలనీ, పండించే ప్రదేశాలలోని రైతులు, కూలీలకు సరిపోయినంత మిగిల్చిన తరువాతనే యితర దేశాలకు రవాణా జరగాలని ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలనీ తీర్మానించబడింది.

23వతేదీని ప్రజాశక్తిపై తీర్మానం చర్చించబడింది. పార్టీపత్రిక గతఆరునెలలలోనూ 2 వేలనుండి 9 వేల వరకు వృద్ధి అయింది. 1600 గ్రామాలకు వెళ్లుతోంది ఆంధ్రజిల్లాలన్నింటిలోనూ, నైజాం తెలంగానాలోనూ, ఇతర రాష్ట్రాలలోవున్న ఆంధ్రులలోనూ విరివిగా వ్యాపించింది. రైతులు, కూలీలు పత్రిక తమదని భావిస్తున్నారు. ప్రజలు, తమ హక్కులను పరిరక్షించుకుంటూ, నిర్బంధ విధానానికి, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిలబడుతుందని మెచ్చుకుంటున్నారని జిల్లాల ప్రతినిధులు తమ అనుభవాలను చెప్పారు. కాంగ్రెసుదేశభక్తులు కొందరు, జాతీయ ప్రతిష్టంభ ప్రారంభదినాలలో పత్రిక పాలసీని నిందించినా, క్రమంగా విధ్వంసక చర్యలు స్వాతంత్ర్యానికి మార్గం కాదని తెలిసికొంటున్నారనీ, పత్రికను జాగ్రత్తగా చదువుకొంటున్నారనీ, అల్పసంఖ్యాకులు మాత్రమే పత్రిక చదవరాదని ప్రచారం చేస్తున్నారనీ, రిపోర్టులు తెలిపాయి పత్రికలో బ్లాకులు, వ్యాసులు వేయాలనీ, భాషను యింకా సరళంగా వ్రాయాలనీ, తీర్మానించబడింది. కాగితం కరువుగా వున్నందున 10 వేలకు మించి అచ్చువేయరాదనీ, జిల్లాలకు రేషనింగు అమలు జరుపాలని నిర్ణయించబడింది.

24 వ తేదీన రైతు ఉద్యమాన్ని గురించిన తీర్మానం చర్చించబడింది. రంగాముఠా రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఈ సమావేశం విరళించింది రైతాంగం, యుద్ధము, క్షామ పరిస్థితుల మూలంగా లోనవుతున్న యిబ్బందులను నివారించడానికి, రైతుఉద్యమాన్ని నిర్మాణయుక్తంగా బలపరచవలసిన సమయంలో, రైతుసంఘంలో చేరవద్దని ప్రచారంచేయుచున్నవారిని గర్హించింది రైతాంగం సభ్యత్వ రసీదు పుస్తకాలు అందచేయడం ఆలస్యమైనా, ఒక నెల రోజులలోనే 55 వేలమంది రైతుసంఘ సభ్యులుగా 1434 గ్రామాలలో చేరారు. మేడే నాటికి 80 వేల సభ్యులను చేర్పించాలనీ, 2 వేల గ్రామాలలో ప్రాథమిక రైతు సంఘాలను నిర్మించాలని తీర్మానించబడింది వర్తకసరుకలను మాని, వీలైన చోట్లల్లా ఎక్కువ భూమిలో ఆహార పదార్థాలనే పండించి, కరవునుంచి దేశాన్ని రక్షించాలనీ, మాగాణి గ్రామాలలో వీలైనచోట్ల తక్కువ కాలంలో పండే ధాన్యాన్ని రెండు పంటలు పండించాలనీ, సూచించబడింది. వ్యవసాయ కూలీల కనీస హక్కు గుర్తించాలనీ, గ్రామంలో క్షామం రాకుండా ప్రజలందరికి సరిపడినంత ఆహారాన్ని నిలవచేసికొని, తక్కినవి అమ్మాలని తెలియజేయబడింది.

వ్యవసాయ కూలీ సంఘాలు 200 గ్రామాలలో 14 వేల సభ్యత్వంతో ఉన్నాయి. ధాన్యం ఖరీదు హెచ్చుదల ననుసరించి రూపాయికి అణావంతున కూలి నిర్ణయించబడాలనీ, బంజరు భూములను సాగు చేయడానికి పేదవారికి ఇప్పించాలనీ తీర్మానించబడింది. రైతు-కూలీ సామరస్యానికి పాటుబడుతూ, గ్రామాల ఐక్యతను కాపాడాలనీ గ్రామ ప్రజలందరిని కరువు నుండి రక్షించడానికి ఆహార కమిటీలను ఏర్పరచి కృషిచేయాలని తీర్మానించబడింది.

యువజన సంఘాలు 400 గ్రామాలలో 16 వేల సభ్యత్వంతో పనిచేస్తున్నాయి విజ్ఞాన కార్యక్రమం ద్వారాను, ఆహార సమస్య పరిష్కరించడానికి పాటు బడే ప్రజా రక్షణ దళాలద్వారాను, యువకులను ఆకర్షించి, ఆర్గనైజు చేయాలని తీర్మానించబడింది. 84 విద్యా సంస్థలలో విద్యార్థి యూనియన్లు ఏర్పరచబడ్డాయి 7800 సభ్యులుచేరారు జాతీయ సంక్షోభంలో రాజకీయ రంగంలోకి వచ్చిన వుత్సాహవంతులగు విద్యార్థులందరికి, విధ్వంసక చర్యలు దేశరక్షణకు అరిష్ట దాయకమని నచ్చచెప్పి, ప్రజా యుద్ధంలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చునట్లు చేయాలని తీర్మానించబడింది.

26 వ తేదీన మహిళా ఉద్యమంపై తీర్మానం చర్చించబడింది. 125 గ్రామాలలో మహిళా సంఘాలున్నాయి. 4 వేల మంది సభ్యురాండ్రున్నారు ఈ తీర్మానంపై చర్చలో, మహిళా ట్రైనింగు క్యాంపులో శిక్షణ పొందు



కామ్రేడ్ చలసాని వాసుదేవరావు

తున్న మహిళా కామ్రేడ్సు పాల్గొన్నారు. ఉద్యమాన్ని వ్యాపింపజేయాలనీ, స్త్రీలందరి హక్కుల కొరకు, ఆహార కరువును ఎదుర్కోడానికి, కృషి చేయాలనీ, విమాన దాడి రక్షణనుగురించి, ప్రథమ చికిత్స, శిక్షణ పొందాలనీ, తీర్మానించబడింది.

ట్రేడు యూనియన్నులో 15 వేలమంది సభ్యులను చేర్పించాము దీనిపై తీర్మానంలో, ప్రధాన పరిశ్రమలలో కార్మికులను సంఘటితపరచడానికి శక్తిని కేంద్రీకరించాలని తీర్మానించబడింది.

27 వ తేదీన కామ్రేడ్ చంద్రశేఖరరావు రాజకీయ తీర్మానాన్ని ప్రతిపాదించారు ఈ తీర్మానం ప్రస్తుత దశలో పార్టీసభ్యుల కర్తవ్యాన్ని ఈ విధంగా స్పష్టపరచింది "ఈనాడు ఆహార పదార్థాలను ప్రజలందరకు లభింపజేయడానికి పూనుకోవడమే ప్రజలను, దేశాన్ని, రక్షించడానికి కృషిచేయడం. అంతేగాదు, జాతీయైక్యతను సాధించడానికి మహదవకాశం. ఆహార పదార్థాలను ప్రజలందరికి లభింపజేయడానికి ప్రజలను సమీకరించి ఐక్యపరచడము నేటి జాతీయ సంక్షోభాన్ని తొలగించి, దేశాన్ని, ప్రజను రక్షించగలిగే జాతీయ ప్రభుత్వా[illegible] నికి మార్గమవుతుంది. అందుచేత [illegible] లను ఐక్యపరచడం అత్యవసరం [illegible] నాడు ప్రధాన కర్తవ్యం. [illegible] అందరినీ [illegible] ఆహార పదార్థాల సమస్య పరిష్కరించబడ[illegible] నాయకులు జైళ్ళలో మగ్గుతున్నంతకాలం [illegible] ఆహార పదార్థాలు సేకరించగల [illegible] సాధ్యంకాదు। కాంగ్రెసు [illegible] కాదు. ఆహార సమస్యను పరిష్క[illegible] గల్గిన దేశభక్త [illegible] కోమందారుల దాడిని ప్రతిభంగా ఎదుర్కో[illegible] తగిన నైతిక [illegible] ప్రతిఘటనా శక్తి [illegible] టారు. ప్రజలకు యిట్టి [illegible] పటిష్ట శక్తిని కలుగ[illegible] జాలక పోవటమే. [illegible] లను నిరంకుశ బ్రిటిష్ [illegible] జ్యవాద నిర్బంధ [illegible] ఫాసిస్టు హంతకుల [illegible] బానిసత్వానికి గురి [illegible] మౌతుంది కాన మన [illegible] ప్రధాన కర్తవ్యాలు [illegible]

—ఆహార సమస్యపై ప్రజలందరినీ ఐక్యపరుస్తాం।
—ప్రజా ఐక్యతతో కాంగ్రెస్-లీగ్ ఐక్యత ఏర్పరుస్తాం।
—ప్రజా ఐక్యతతో కాంగ్రెసు నాయకుల విడిపిస్తాం।
—ప్రజా ఐక్యతతో జాతీయ ప్రభుత్వాన్ని సాధిస్తాం।
—ప్రజా ఐక్యతతో ఫాసిజాన్ని నాశనం చేద్దాం.

28 వ తేదీ ఉదయం కామ్రేడ్ సుందరయ్య [illegible] వేశాన్ని ముగించుతూ, తమ కోటాలను పూర్తిచేసిన జిల్లాలకు ఎర్రజెండాలను బహుమతిగా యిచ్చారు [illegible] అన్ని రంగాలలో ఇతరులకు మార్గదర్శకంగా [illegible] నందుకు కృష్ణాజిల్లాకు పెద్ద ఎర్రజెండా బహూకరించబడింది. గుంటూరుజిల్లాకు, లెనిన్ దే ఫండు వసూలులో అందరికన్న హెచ్చు ప్రోగుచేసినందుకు ఎర్రజెండా యివ్వబడింది నెల్లూరుజిల్లాకు, రైతుసభ్యుల కోటాను చేర్పించినందుకు; తూర్పుగోదావరి పార్టీపునర్నిర్మాణం చేసినందులకు; కృష్ణాకు మహిళా ఉద్యమాన్ని [illegible] చినందులకు; అనంతపురం జిల్లాకు విద్యార్థి ఉద్యమానికి; విశాఖపట్నం జిల్లాకు ముఖ్య పరిశ్రమలలో బలమైన యూనియన్లు నిర్మించినందుకు, ప్రజాశక్తి సంపాదకానికి పశ్చిమగోదావరికి ఎర్రజెండా బహుమతులు యివ్వబడినాయి. వివిధ జిల్లాల ప్రతినిధులు, మేడేకు నెరవేర్చవలసిన కార్యక్రమాన్ని, రాష్ట్రకమిటీ సభ్యులతో చర్చించి తీసికొన్నారు బోల్షివిక్ దీక్షతో, తమకర్తవ్యాన్ని నెరవేర్చుతామనే విశ్వాసంతో తమ తమ జిల్లాలకు బయలుదేరి వెళ్ళారు.

ప్రజాశక్తి అమ్మకం వివరాలు

జిల్లాలు	చందా దారులు	చందాదార్లు ఎన్ని గ్రామాల్లో	ఏజన్సీల అమ్మకం	ఏజన్సీల సంఖ్య	జిల్లాలో గ్రామాలెన్ని?	ప్రజాశక్తి వెళ్లేఊళ్ల మొత్తం	మొత్తం అమ్మకం	లెనిన్ దే కోటాలు	మే దే కోటాలు ప్రతులు	మే దే కోటాలు గ్రామాలు
విశాఖ	30	21	260	7	4009	37	320	300	475	60
తూ॥ గోదావరి	48	38	890	14	1650	200	938	550	1000	400
ప॥ గోదవరి	339	164	634	15	800	200	973	1000	1000	300
కృష్ణా	1065	440	1694	22	1084	492	2759	2650	2750	800
గుంటూరు	506	173	1190	25	1250	198	1696	1300	1750	400
నెల్లూరు	297	121	443	13	1600	129	859	750	1000	250
చిత్తూరు	50	48	86	4	2527	73	166	300	250	150
కడప	42	32	78	2	1022	36	120	200	250	80
కర్నూలు	57	49	86	5	1000	54	143	250	250	80
అనంతపురం	143	66	100	3	892	75	243	200	275	160
బళ్ళారి	12	10	10	1	200	11	22			
నైజాం	103	80	148	7	7000	87	251	500	1000	300
మద్రాసు	5	—	35	1	[illegible]	40	—	—		
ఇతరరాష్ట్రాలు	21	16	231	10	—	26	252	—		
మొత్తం	2708	1258	4885	129	23,000	1619	8940	8000	10,000	2980

ఆహార సమస్య

బొంబాయిలో ప్రజలు

ఎలా పరిష్కరించుకొంటున్నారు?

ఒక కమ్యూనిస్టు వాలంటీరు డైరీ

[illegible] దేశంలో కార్మికోద్యమానికి పుట్టినిల్లయిన బొంబాయి నగరంలో, కార్మికవర్గపార్టీ (కమ్యూనిస్టుపార్టీ) ఏవిధంగా ప్రజల ఆహార సమస్యను పరిష్కరిస్తూంది, ఈ క్రిందిడైరీవల్ల బోధపడుతుంది. "[illegible] వార్" పత్రిక, [illegible] సంచికలలో ప్రచురింపబడిన [illegible] ప్రభాకర్ గారు ఇందులో తర్జుమా చేసి [illegible].

[illegible] ఉదయం 6 గంటలైంది. నెం. 49 వ డిపో ([illegible]) వద్ద 900 మంది స్త్రీ పురుషులు బారులుతీరి నిలబడ్డారు. కాని, సరుకు 30 మందికి మాత్రమే సరిపోయింది. సాయంత్రానికి 1000 మంది పురుషులు, 500 మంది స్త్రీలు, డిపోవద్ద నిలబడ్డారు.

అబ్బ! వీరి కెంత దాహం

పోలీసు కానిస్టేబుల్సు, పోలీసు డ్రైవర్లు, యీ గుంపుల్ని తోసుకుంటూ డిపోలలో దురుసుగా చొరబడుతున్నారు. [illegible] చేతులలోను సంచులనిండా సరుకులు [illegible] బయటికొస్తున్నారు. కాని, ఒక [illegible] కుర్రవాడు గీరవి మించి పనిచేస్తున్నాడు. [illegible] ప్రతి నిమిషానికు ఒక కప్పు "టీ" [illegible]. వారు ప్రత్యేకం... అబ్బ! ఆ లోపలవున్న ఉద్యోగస్తుల [illegible] దాహం!! "టీ" కప్పు ఖాళీ అయింది. కాని, సరుకుతో ఒక సంచి నిండింది. ఆ సంచిని ఒక చేత్తోను, ఖాళీ కప్పును రెండో చేత్తోను పుచ్చుకొని ఆ కుర్రవాడు మందహాసంతో [illegible]. ఈ దృశ్యాన్ని కార్మికులుచూచి, [illegible]న్నారు.

డిపోకు ద్వారాలు రెండు

[illegible] దామోదర్‌హాల్ డిపో (నెం 13) విషయం. [illegible] రెండు. పోలీసులకు, వారి గులాములకు రెండోద్వారాన్ని ప్రత్యేకించి ఉంచారు. [illegible] ప్రజలు దానిగుండా ప్రవేశించ [illegible]. ఒక పోలీసు జవాను వచ్చాడు. పం[illegible] వ్యక్తిని కన్ను గీటాడు. మూడు [illegible] అంటిపెట్టుకున్న ఆ వ్యక్తి [illegible] బయటికి వచ్చాడు. వెంటనే అతడు పోలీసువానికి అదృశ్యుడైపోయాడు! ప్రక్కగా [illegible] చెవికొరుక్కున్నారు తరువాత [illegible] కరచాలనం చేసుకున్నారు. ఆ చేతుల [illegible] కాని. పోలీసు జవాను [illegible] వ్యక్తిని డిపోలోకి తీసుకెళ్ళి సరుకు [illegible] చూసాగా. [illegible] వేసుకుంటూ [illegible] చేత్తో సరుకు పుచ్చుకొని [illegible] లంచగొండితనం ఉన్నదని [illegible]!

"పిచ్చివాగుడు మానెయ్!"

సరుకుతో ఒక కార్మికుడు బయటకు వచ్చి, చిల్లర లెక్కపెట్టుకుంటున్నాడు. లెక్కలో మూడణాలు తక్కువ వచ్చింది. రూపాయ యిచ్చి మిగిలిన చిల్లర యివ్వమంటే. జరిగింది యిది! ఈ విషయం గుమాస్తాతో చెప్పాడు. "పిచ్చివాగుడు మానెయ్" మని గుమాస్తా గదిమి, పోలీసుచే బయటికి వెళ్ళించాడు. [illegible] యెన్నో నేను విన్నాను. [illegible] వాతావరణమంతా ఒకపెద్ద అగ్ని పర్వతంలా [illegible] పరిస్థితు లిలాగే వుంటే అగ్ని పర్వతం [illegible]. బొంబాయి ఈ హోమంలో దగ్గ [illegible] అండ్ కంపెనీ (జపాను పరిపాలక వర్గం) మందహాసంతో కులుకుతూ నృత్యం చేస్తారు.

స్త్రీలయెడ కఠిన ప్రవర్తన

[illegible] దిపోవద్ద, పోలీసులు కొందరు [illegible] వాడారు. స్త్రీలయెడల అతికఠినంగా [illegible]. వారు స్త్రీ లనే విషయం ఈ [illegible] లేదు.

వాడీ లో వున్న ఒక చౌక డిపోవద్ద నలుగురు కార్మిక స్త్రీలు తమ బిడ్డల్ని చేతులలో పెట్టుకొని తెల్లవారుఝాము 3 గంటలుగా బియ్యంకొరకు తపస్సుచేస్తున్నారు. చివరకు 7-30 గంటలకు డిపో తెరిచారు. వెంటనే ఒక కానిస్టేబుల్‌వచ్చి ఆ స్త్రీలను అక్కణ్ణుంచి పొమ్మన్నాడు పాపం, ఆ 4 గురు స్త్రీలు బిత్తరపోయారు. కళ్ళలో నీళ్ళు కమ్మాయి. నిస్సహాయంగా ఇటు. అటు చూస్తున్నారు నేనక్కడికి వెళ్ళి కానిస్టేబుల్‌తో వాదించాను 4—30 గంటలుగా వేచియున్న ఆ స్త్రీలు బియ్యం కొనుక్కోవడానికి అర్హత కలిగియున్నారని నేను వానితో గట్టిగా చెప్పాను. నావైపు వాడు గుడ్లెర్రజేసి చూశాడు. కాని, అక్కడ గుమిగూడిన జనం నాకు ఉషారిచ్చారు. వెంటనే పోలీసు జవాను అదృశ్యమయ్యాడు.

వాలంటీర్లకు అనుమతి

ఈ దృశ్యాలన్నీ చూచి, నేను పార్టీ కార్యాలయానికి వచ్చాను. వెంటనే ప్రజలమధ్య ప్రవేశించి, తిండి సరఫరా చేయాలని నిశ్చయించుకున్నాం. కమ్యూనిస్టు వాలంటీర్లు గుంపులను సరిచేసి, ఆహార పదార్థాలు అందరికీ అందేటట్లు చేయాలని నిర్ణయించుకున్నాం. వారిని అధికారులు గుర్తించేటట్లు పోలీసు కమీషనరుతో మాట్లాడాలని తీర్మానించుకున్నాం.

ఎంత మార్పు!

జనవరి 7: పార్టీకృషి ఫలితంగా, పోలీసు కమీషనర్ కమ్యూనిస్టు వాలంటీర్లను గుర్తించాడు. ఈ సంగతి స్థానిక పోలీసులకు తెలియజేయబడింది. అన్ని డిపోలకు కమ్యూనిస్టు వాలంటీర్లువెళ్ళి, ప్రజలకు న్యాయంగా ఆహార మిప్పించడానికి నడుంకట్టారు. దామోదర్‌హాలు డిపోవద్ద 12 గురు నిలబడ్డారు. వీరికి కామ్రేడ్ విమల రణదివే నాయకురాలు. వందలకొద్దీ స్త్రీలు ఈ డిపోవద్ద తెల్లవారుఝామునుంచి కనిపెట్టుకొని కూర్చున్నారు డిపో మామూలుగా తెరువబడే టైము 7 గంటలు కాని, 7 గంటలు దాటిపోయింది. కొత్త నిబంధనల ప్రకారం, మధ్యాహ్నం 12 గంటలకు తెరుస్తామని అధికారులు తెలియజేశారు. ఎంత క్రౌర్యం! ఎంతదారుణం! ఈ మార్పునుగూర్చి అధికారులు ముందుగానే ఎందుకు తెలియపరచకూడదు! స్త్రీలంతా కోపంతో మండిపడ్డారు. దాదాపు 6 గంటలనుండి వారు తిండికి నిలబడి కాచుకొని కూర్చున్నారు. ఆకలిమంటలు వారిని దహించి వేస్తున్నాయి. వెంటనేకమ్యూనిస్టువాలంటీర్లును దుకవచ్చి. అందరికంటె మొదటవచ్చినవారి స్థలాలను ప్రత్యేకించి ఉంచుతామనీ. ఈ లోగా తిండితిని రావచ్చనీ హెచ్చరించారు. ఈ సూచనకు స్త్రీలందరూ ఉప్పొంగి పోయారు. అప్పటికప్పుడు ఎంతోమంది స్త్రీలు సంతోషంతో వాలంటీర్లుగా ముందు వచ్చి తమ అక్కచెల్లెండ్రను ఇండ్లకు పంపించారు. సాయంకాలానికి వచ్చినవారందరికి బియ్యం లభించాయి. ఒక్క రోజులో ఎంతమార్పు!

నెం. 28, వార్లీడిపోవద్ద 6 గురు కమ్యూనిస్టు వాలంటీర్లున్నారు. ఒక పోలీసుకానిస్టేబుల్ ఇందుకు అభ్యంతరం చెప్పాడు కాని కొంతసేపటిలో తన తప్పు తెలుసుకొని, పక్కకు తొలగిపోయాడు ఒక కిటికీగుండా బియ్యపు సంచులను డిపో అధికారులు రహస్యంగా దాటవేస్తుంటే, వాలంటీర్లు చూచారు, వెంటనేవాటిని పట్టుకొని, పోలీసులకు రిపోర్టుచేశారు. ఫలితం: అట్టివని మళ్ళీ జరగలేదు. సుమారు 2,500 మంది స్త్రీలు. ఎక్కువ కష్టంలేకుండా, బియ్యం కొనుక్కొన గలిగారు కాని, అకస్మాత్తుగా డిపోను 3 గంటలకు మూసివేశారు. బియ్యం కావలసినవారు ఇంకా 500 మంది ఉన్నారు. వెంటనే, వాలంటీర్లు డిపోమేనేజరువద్దకు వెళ్ళి. మరికొంత బియ్యం సరఫరా (సప్లయి) చేయించారు. వచ్చిన ప్రతి స్త్రీకి బియ్యం దొరికింది.

ప్రథమ చికిత్స

పై డిపోవద్ద ఎక్కువసేపు నిలబడ్డంవల్ల ముగ్గురు స్త్రీలు స్పృహతప్పి పడిపోయారు. అందులో ఒక స్త్రీ గర్భిణీ వాలంటీర్లు తక్షణమే అక్కడికిపోయి, ఆ స్త్రీలకు ప్రథమచికిత్స చేశారు, కొద్ది నిమిషాలలో వారికి స్పృహవచ్చింది ఇతరస్త్రీలిదిచూచి, "సెభాష్" అన్నారు

కట్టుబాటుగా వుండాలి!

చాలమంది ముస్లిం స్త్రీలకు ఘోషా. కాబట్టి, పురుషులు తమ పిల్లల్ని డిపోలవద్దకు తీసుకొచ్చి, పంక్తిలో విడిచిపెట్టి వెళ్లడం మామూలయింది. కాని, మైనర్‌పిల్లలు, (ఈడు రానిపిల్లలు) రూల్ ప్రకారం, నిలబడకూడదు. డెలిస్లీరోడ్ డిపోవద్ద 6 గురు కమ్యూనిస్టు వాలంటీర్లున్నారు. కామ్రేడ్ డాంగే (సుప్రసిద్ధ కార్మిక నాయకుడు) భార్య, ఉషాడాంగే, కూడా డిపోవద్ద నిలబడింది. ఒకముస్లిం కార్మికుడు తనకూతుర్ని పంక్తిలో నిలబడటానికి అనుమతి నిరాకరించడం చూచి, మండి పడ్డాడు. వానితో కామ్రేడ్ ఉషాబాయి ఓపికగా మట్లాడుతోంది. "మనశ్రేయస్సు కొరకు, ఆ చిన్నపిల్ల శ్రేయస్సు కొరకు, పైనిబంధనను ఉల్లంఘించడం మంచిది కా"దని ఆమె బోధించింది. పంక్తి యొక్క కట్టుబాట్లను అందరూ పాటించాలని హెచ్చరించింది. అతడే స్వయంగా పంక్తిలో నిలబడి, కూతుర్ని ఇంటికి పంపించ వలసిందని ఒప్పించింది. సంతోషంతో ఆ కార్మికుడు వెళ్ళిపోయాడు

అకస్మాత్తుగా టైము మార్చడం

జనవరి 9-12: కొన్ని రోజులుగా డిపోలు ఉదయం తెరువడానికి బదులు మధ్యాహ్నం 12 గంటలకు తెరుస్తున్నారు. నెం. 35, భోయివాడీ డిపోకు వాలంటీర్లు వచ్చేసరికి (10. 30 గం) స్త్రీల పంక్తులు 6, ఒకదానితో మరొకటి కలవడానికి విపరీతంగా తోసుకుంటున్నారు. వచ్చిన వారందరినీ సరిగా పంక్తులలో వాలంటీర్లు ఓలబెట్టేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. కాని, నిలబెట్టగలిగారు. దీని ఫలితంగా, 3000 మంది స్త్రీలకు ఆహార పదార్థాలు దొరికాయి. 50 మందికి మాత్రమే దొరకలేదు. డిపోలు [illegible] కాలాన్ని అకస్మాత్తుగా మార్చడం వల్ల ఇట్టి [illegible] దులెన్నో యింకా కలుగు తున్నాయి. వెంటనే దీనిని అపుచేయాలి. నెం 28 వార్లీడిపోవద్దకూడా, యిలాగే వాలంటీర్ల సహాయంతో 2000 మంది స్త్రీలకు సరుకు లభించింది.

పోలీసు పోకడలు

నెం. 17 వార్లీ డిపోవద్దకు ఒక కానిస్టేబుల్ వచ్చి, తోసుకుంటూ లోపల ప్రవేశించబోయాడు. కాని, కమ్యూనిస్టు వాలంటీర్లు వానిని ఆటంకపర్చారు. దాదర్ ట్రాం టెర్మినస్ డిపోవద్దకు ఒక స్త్రీ వచ్చి, పోలీసు ఆఫీసరు యిచ్చిన ఒకపుత్తరం చూపించింది. ఆమెను పోయి పంక్తిలో నిలబడమన్నారు. నెం 84 కింగ్స్ సర్కిల్ డిపోకు ఒక పోలీసు జవాను బియ్యంకొరకు వచ్చాడు. కాని, అది స్త్రీలకు ప్రత్యేకించబడినపంక్తి. అందువల్ల, వీలులేదన్నారు, వాలంటీర్లు. పోలీసుకు కోపం వచ్చింది. కామ్రేడ్ కేదారీ (వాలంటీర్ల నాయకుడు) ని అతడు అరెస్టుచేసి (గిరఫ్తార్) స్టేషనుకు తీసుకెళ్ళాడు. కాని, త్వరలోనే విడుదల చేయవలసివచ్చింది.

వాలంటీర్లపై ప్రజల్ని రెచ్చగొట్టుట

ఈ వాలంటీర్ల నిర్మాణం పోలీసుల లంచగొండితనానికి సమ్మెటపెట్టుగా పనిచేసింది. దీనితో పోలీసుల బుర్రలు తిరిగాయి. కింగ్స్ సర్కిల్‌లో ఒక కమ్యూనిస్టు వాలంటీరును అరెస్టు చేశారు. నెం. 35 డెలిస్లీ డిపోవద్ద విసిగివేసారియున్న స్త్రీలతో, "ఈ వాలంటీర్లే ఆలస్యానికి కారకులు" అంటూవారిని పురిగొల్పసాగారు. తాత్కాలికంగా వారే గెలిచినట్లు కనబడింది. కాని, ఒక కార్మిక స్త్రీ, వాలంటీర్లను సమర్థించింది. ఇతర స్త్రీలతో వాదించి, వారిని ఒప్పించింది వాలంటీర్లుకూడా తమ కార్యక్రమాన్ని గురించి స్త్రీలకు నచ్చజెప్పారు. చైతన్యం కొద్దిగా వున్న స్త్రీలను తప్ప మిగిలినవారందరినీ మనవాళ్లు ఒప్పించ గలిగారు.

ఒక పోలీసుకు బుద్ధి చెప్పారు!

నెం. 13, దామోదర్‌హాల్ డిపోవద్ద కొంత గలభా జరిగింది. అక్కడనుంచి కమ్యూనిస్టు వాలంటీర్లలో చాలామందిని మరొకచోటుకు పంపవలసి వచ్చింది. అందువల్ల పోలీసులు స్త్రీలను రెచ్చగొట్టాలనుకున్నారు. కొందరు పోలీసులు వచ్చి, పంక్తిలోవున్న స్త్రీలతో అసభ్యంగా సంజ్ఞలు చేశారు. వెంటనే స్త్రీలంతా క్రోధావేశపూరితులయ్యారు. కామ్రేడ్ ఉషాబాయి స్త్రీలందరినీ సమావేశపరచి, పోలీసుల చర్యను తీవ్రంగా ఖండించింది. దొమ్మీలు (కలహాలు) తీసుకురావడానికి వాదుగావించే యీ కుటిల ప్రయత్నాలకు లొంగవద్దని హెచ్చరించింది. ఈ సమావేశంవల్ల పోలీసుల పన్నాగం విఫలమయింది.

స్త్రీల త్యాగం

అనేకమంది గర్భిణీస్త్రీలు పంక్తిలో నిలబడి చాలాసేపు కాచుకొని యుండవలసివస్తోంది. వాలంటీర్లు వారి విషయమై ఇతర స్త్రీలకు హెచ్చరించుచున్నారు. తమకంటె ముందు వారినిపంపి, బియ్యం తెచ్చుకోడానికి ఇతరస్త్రీలుసంతోషంతో అనుమతిస్తున్నారు నెం.17 కింగ్స్ సర్కిల్ డిపోవద్దకు ఒక గుజరాతీ వృద్ధురాలు వచ్చి, తన కొడుకు నెమోనియా (ఊపిరితిత్తులవ్యాధి) తో బాధ పడుతున్నాడనీ, మొదట తనకు సరుకు యిప్పించవలసిందనీ, కోరింది. వాలంటీర్లు యీ సంగతి యితర స్త్రీలకు తెలియజేశారు. ఏకగ్రీవంగా స్త్రీలు సమ్మతించారు. మన స్త్రీల త్యాగానికి ఇది ఒక ఉదాహరణ.

లోపాలు

కాని, 12 వ తారీకున చాలా డిపోలలో తగినంత సరుకు లేదు తొక్కుకోవడం యెక్కువయింది. నెం.28 వార్లీడిపోలో చాలినంత సరుకులేక,900 మంది స్త్రీలు తిరిగిపోవలసివచ్చింది. రెండవ వార్లీ డిపోనుండి 400 మంది స్త్రీలు, సుదర్‌పురా డిపోనుండి 800 మంది, వాడీ డిపోనుండి 300 మంది, ఈ విధంగానే ఉత్త చేతులతో వెనక్కు పోవలసివచ్చింది.

★ స్వాతంత్ర్యం మా జన్మహక్కు

[illegible] అధ్యక్షత [illegible]

విశాఖపట్నం జిల్లా

[illegible] లో స్థానిక [illegible] 144 వ సెక్షను [illegible]. [illegible] నగరం పార్టీ [illegible] సందేశాన్ని ఇంటింటికి జరిగి [illegible] "[illegible]" లో అచ్చు [illegible] సెక్షన్ తిని. 7 ప్రధానకరణాలు వివిధ [illegible] మందివెళ్ళి [illegible] గురించి ప్రజలకు [illegible] మొత్తం 500 మంది ప్రజల్ని కలసు [illegible] తాలూకాలోవల 20 సభలు జరిగాయి [illegible] ఐదు గం పార్టీ సాహి[illegible] సుమారు 20 మంది మహమ్మ[illegible] స్వాతంత్ర్య సందేశాన్ని తెలియజేశారు. [illegible] ఒక ముస్లిం [illegible] యొక్క ప్రాధాన్యతను పక్కాగా అర్థం [illegible] పార్టీ పంథాను అంగీకరించారు ముస్లిం [illegible] ముస్లింలు స్వాతంత్ర్యకాంక్షను [illegible] విపులంగా తెలియజేసినమీదట, చాలామంది [illegible] పరిష్కార మార్గాన్ని అంగీకరించారు [illegible] డాక్టరు [illegible] ఒక పత్రికం [illegible] ఇచ్చారు పార్టీ [illegible] ఆహారంకొరకు అడుగు [illegible] ఆహార [illegible]

[illegible] 144 వ సెక్షన్ లేనప్పటికీ, స్థానికాధి[illegible] పార్టీ సభ్యులు బహిరంగసభ [illegible] సందేశాన్ని ప్రజలకు తెలియ[illegible]

[illegible] సాయంత్రం [illegible] జరిగిన [illegible] మంది ఫ్యాక్టరీ [illegible] వరకు [illegible] వర్తకుల [illegible] [illegible] అడుగంటి [illegible] 144 సెక్షన్ [illegible] స్వాతంత్ర్య [illegible] తీసుకున్నారు. [illegible] విద్యార్థులు [illegible] 144 వ సెక్షను [illegible] సంఘం [illegible] జాతీయై క్య [illegible] స్వాతంత్ర్య [illegible] పోలీసులు [illegible]

రాజమండ్రిలో పార్టీసభ్యులు, సహాయపరులు, దళాలుగా యింటింటికివెళ్ళి, స్వాతంత్ర్య ప్రతిజ్ఞనుచదివి వివరించారు. కాంగ్రెసువాదులు, ముస్లింలు చాలమంది ప్రతిజ్ఞపై సంతకాలు పెట్టారు. గూడెంమీదుగులతో ముస్లింలు స్వాతంత్ర్యప్రతిజ్ఞను కాపాడాలి, పార్టీనిధికి చందాలిచ్చారు మరికొందరు కార్మికసేటలలో ఉదయం గం 6 నుండి 8 వరకు ప్రభాతభేరీలు జరిపి, సభలు పెట్టారు. ప్రతిసభలోను కార్మికులు స్వాతంత్ర్య ప్రతిజ్ఞను తీసుకున్నారు

[illegible] తాలూకాలో ఎక్కడాబహిరంగసభలు గాని, ఊరేగింపులుగాని, జరుగరాదని స్థానికాధికారులు పార్టీ కమిటీకి తెలియజేశారు అయినప్పటికి, తాలూకాలో 14 చోట్ల గ్రూపు సమావేశాలు జరిగి, స్వాతంత్ర్య ప్రతిజ్ఞను తీసుకున్నారు.

ప. గోదావరి

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో 26 వ తేదిని కామ్రేడ్ [illegible] కుమార దత్తును, అంతకు పూర్వం కామ్రేడ్ లాజరస్‌ను పోలీసులు అరెస్టు చేశారు కాని, 27 వ తేదిని విడుదలచేశారు. [illegible] (భీమవరం) గ్రామంలో [illegible] 4 గురుకలిసి కూర్చోకూడదని ప్రభుత్వపు ఆజ్ఞ! పెంటపాడు ట్రైనింగ్ స్కూలుకు తాళంవేసి బిగించారు. అనాడు బస్సులన్నీ మిలిటరీవారు స్వాధీనం చేసుకొని. అనేక గ్రామాలలోతిరిగారు

26-1-43 న సుమారు 80 మంది పోలీసులు. 4 [illegible] పైదాడి చేశారు ఊరు నాలుగు వైపులకు పరుగెత్తి, అన్ని మార్గాలు బందుచేశారు పొలాలకు వెళ్లేవాళ్ళని రూలనాడుచు, కరుముచు, కొందరిని తమవద్దనే మధ్యాహ్నం వరకు నిర్బంధించారు కామ్రేడ్స్ [illegible] మూరపరాజు, రామం, కోనూరి సుబ్బరాజు, మొదలైన వారిఇండ్లు వారంట్లు లేని బయటికిలాగి, తన్నారు ఒక గ్రామపెద్ది రాయాభా ఆఫీసుకు వెళ్లంటే, వానిని కూడా పోలీసులు[illegible]న్నారు

ఏప్ [illegible] రావు, [illegible], అనే విద్యార్థుల్ని ఆకారణంగా 3 గం [illegible] అరెస్టుచేసి, సాయంకాలం విడిచిపెట్టారు. స్వాతంత్ర్య ప్రతిజ్ఞను ప్రచారం చేస్తూ పల్లెలందు [illegible] కామ్రేడ్సు [illegible] రెడ్డి కృష్ణమూర్తి, ఎ వి. సాంబగార్లను సాయంత్రం అరెస్టుచేసి, ఒక గంట తరువాత విడిచిపెట్టారు

నూతెక్కలో గ్రామ మహిళా సంఘ యాజమాన్యాన సుమారు 25 మంది స్త్రీలు చిన్నమనేని ఆంజనేయులు గారి యింట్లోసమావేశమై, స్వాతంత్ర్య ప్రతిజ్ఞను తీసుకున్నారు చిన్నమనేని సూర్యావతి, చిట్టూరి [illegible] చిన్నమనేని రాజరత్నమ్మగారలు కాతీయగీతాలు పాడారు గోగినేని దుర్గాంబగారు సభలో ఉపన్యసించారు

గన్నవరంలో స్వాతంత్ర్య దినోత్సవం నిషేధించబడింది కామ్రేడ్ అల్లూరు శ్రీమన్నారాయణ స్థానిక పోలీసు ఇన్‌స్పెక్టరు వద్దకు వెళ్లగా, కమ్యూనిస్టులు పైకి పాసిస్టు వ్యతిరేకులు, లోపల విధ్వంస చర్యలు చేసేవారు. అని నిందించారు. నిజమైన ఫాసిస్టు వ్యతిరేకులను మేమేసంగతి జిల్లా కలెక్టరుగారే అంగీకరించారని చెప్పగా, జిల్లా కలెక్టరుకేమి తెలుసని అని అనాడు!

ఆత్తిలిగద్దలో పోలీసు దురంతాలకు లెక్కలేదు ఇద్దరు యువకులు, ఇద్దరు విద్యార్థులు, కాంగ్రెసు జండా పట్టుకొంటే పోలీసులు వచ్చి దాటులు గాక్కొని, పోలీస్ స్టేషనుకు తీసుకెళ్లారు 4 చోట్ల సోదాచేశారు. కాని, ఏమీ దొరకలేదు ఆతరువాత పోలీసులు లాఠీలతోను, తుపాకులతోను, తిరిగి ప్రజల్ని పోలీసులు తిన్నారని భయపెట్టారు. సాయంత్రం 5 గం. లకు 144 సెక్షన్ ఉల్లంఘిస్తూ ఉపన్యాసమిస్తున్న ఒక కాంగ్రెసు వాదిని, యితర ప్రజా సామాన్యాన్ని, అతి క్రూరంగా లాఠీచార్జీచేశారు ఇండ్లలోఉన్నవారిని కొంద[illegible]

ఆంధ్రదేశంలో స్వాతంత్ర్య దినం

గాని, మద్య వర్తులు గాని, గ్రామ మునసబుగాని లేకుండానే జబర్దస్తీగా సోదాచేశారు వారికి కావలసిన చేవోగాని, ఒక్కటి దొరకలేదు

కృష్ణా

బెజవాడలో 5 రోజులుగా సమావేశమవుతున్న రాష్ట్రీపార్టీ ప్లీనం ప్రతినిధులు, ప్లీ[illegible]లో శిక్షణ పొందుతున్న మహిళా సభ్యులు 26–1–43 న సాయంత్రం 4-30 గంటలకు కృష్ణాజిల్లా కమిటీఆఫీసు [illegible] స్వాతంత్ర్యప్రతిజ్ఞను తీసుకున్నారు [illegible] స్థానికపార్టీ సభ్యులు [illegible] ప్రదర్శనలు జరిపారు [illegible] పోలీసులు సోదా చేసి, "హిందూ-ముస్లింలు ఏకంకావాలి," "జాతీయ ప్రభుత్వానికిమార్గం జాతీయైక్యత ఒక్కటే" "యువ [illegible] పొందాలి" మొదలైన నినాదాలతో ఉన్న అట్టలను, జాతీయ ఎర్ర జెండాలను తీసుకుపోయారు. కామ్రేడ్ వి. ఆర్ దాసు ఆర్ వి రంగారావుగారలు విద్యార్థి జండాను ప్రతిష్ఠించడానికి [illegible] వారిని పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్ళి 3 గంటలు [illegible] నిర్బంధించారు. ఈదాడి అనంతరం సాయంత్రం 5-30 కు జరుగవలసిన బహిరంగసభ [illegible] 6 గురు కామ్రేడ్సు చెన్నుపాటి, వారిని [illegible] లాఠీలతో మోది, స్టేషను తీసుకెళ్ళారు. [illegible] 9-30 కు విడిచిపెట్టారు జనవరి 20 మొదలు [illegible] వరకు బెజవాడలో 20 ప్రచారదళాలు సుమారు 1000 మంది ప్రజలలో స్వాతంత్ర్య ప్రచారం గావించారు. వివిధ కేంద్రాలలో మొత్తం 6 సభలు జరిగాయి

పార్టీసభ్యులు శెట్టిపాడి, రామవరపురం, చినపాలవర్రు, కల్లూరి, అప్పారావుపేట, అన్నారం, పెద్దేవం, మధిరపల్లి గ్రామాలలో స్వాతంత్ర్య సందేశాన్ని ప్రచారం గావించారు.

స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంలో గుడివాడ [illegible] పోలీసులు

రిని బయటికిలాగి, తన్నారు ఒక గ్రామపెద్ది రాయాభా ఆఫీసుకు వెళ్లంటే, వానిని కూడా పోలీసులు[illegible]న్నారు

గుడివాడ తాలూకాలో 45 గ్రామాలలోను, గన్నవరం తాలూకాలో 75 గ్రామాలలోను, మాటవీడు తాలూకాలో 79 గ్రామాలలోను దివితాలూకాలో 100 గ్రామాలలోను, కైకలూరు తాలూకాలో 42 గ్రామాలలోను ప్రచారకులు స్వాతంత్ర్య సందేశాన్ని అందజేశారు.

గుంటూరు జిల్లా

తెనాలి తాలూకాలో 21-1.43 నుండి 26 1 43 వరకు 38 ప్రచారదళాలు (85 గురు సభ్యులు) 65 గ్రామాలలో స్వాతంత్ర్య సందేశాన్ని గురించి ప్రచారం చేశారు 86 గ్రూప్ మీటింగులు - 82 బహిరంగ సభలు జరిగాయి సుమారు 11,000 మంది ప్రజలలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారంలో ప్రజలలో పార్టీనిధికి ప్రజలనుండి రు 647 లు, పార్టీ సభ్యులనుండి రు 3870 లు వసూలు చేశారు దావులూరు వ్యవసాయకూలీలు సంవత్సరం పొడుగునా కష్టించి సంపాదించుతున్న రు. 120 లు [illegible] మంచికలపూడి పేటియార్ "నన్ననారవ" విద్యార్థినులు రు. 30 లు, ఒక ఉంగరం, ఇచ్చారు ఒక ఉపాధ్యాయుడు తన నెల జీతం రు 14 లు, మరొక ఉపాధ్యాయుడు రు 9 లు విరాళ మిచ్చారు ఒక పార్టీ సభ్యుని బీద కుటుంబం 2 పట్టాలు, 1 పోగు 2 కడియాలు, రు 10 లు ఇచ్చింది. [illegible] అనే గ్రామంలో, మహిళా గ్రూప్ సమావేశం 30 మందితో ప్రారంభమై, 80 మందివరకు విస్తరించాయి 5 గ్రామాలలో బుర్రకథ, 2 గ్రామాలలో నాటకాలు, 8 గ్రామాలలో సాధువులవేషాలు, ప్రజల్ని ఎక్కువగా ఆకర్షించాయి వీటిద్వారా స్వాతంత్ర్య సందేశాన్ని ప్రచారం చేశారు

జిల్లా మొత్తం మీద 64 గురు పార్టీ సభ్యులు, సహాయపరులు, అరెస్టు చేయబడ్డారు దేవర్లపల్లి తెనాలి తాలూకాలలో కమ్యూనిస్టులు జరుపదలచుకొన్న సభలను - ఊరేగింపులను నిషేధిస్తూ [illegible]

[illegible] గ్రామాలలో [illegible] కాని, [illegible] [illegible] అరెస్టు [illegible] [illegible] 29 కార్యకర్త [illegible]

రేపల్లె తాలూకాలోకూడా 144 వ సెక్షను అమలు చేయించకుండానే, పార్టీ సభ్యులు, [illegible] మొత్తం 15 గురిని అరెస్టుచేశారు. [illegible] పార్టీఅగ్రనేతలు కామ్రేడ్ ఏ రామకృష్ణ[illegible]

గుంటూరులో ఉదయం ప్రభాతభేరీలు [illegible] మొత్తం 16 గురిని అరెస్టు చేశారు [illegible] సభ్యులైన కామ్రేడ్ కొల్లా వెంకయ్య, [illegible] పంపు ప్రచారకుడు కామ్రేడ్ ఎస్ [illegible] వీరిలో ఉన్నారు

ఒంగోలు తాలూకాలో కామ్రేడ్సు ఏ వీరస్వామి, కె. వి నరసింహారావుగార్లను అరెస్టు[illegible]

నరసరావుపేట తాలూకా, వినుకొండలో [illegible] 22 వ తేదీని కామ్రేడ్ ఏ నాగులు గడిచి సోదా[illegible] స్వాతంత్ర్య దినోత్సవ కరపత్రాలు తీసుకు[illegible] కామ్రేడ్సు ఏ నాగులు, టి వీరరాఘవయ్య, [illegible] యణమూర్తిగార్లను అరెస్టుచేశారు.

సత్తెనపల్లి తాలూకా, వేల్పూరు గ్రామంలో [illegible] జర్మనీ యుద్ధాన్ని గురించి [illegible] చెప్తు ముగ్గురు కామ్రేడ్సు (రామకోటి, షేక్ [illegible] సాహెబ్)ను, కామ్రేడ్ [illegible] మంది నరసిం[illegible] ([illegible] కార్యకర్త) ని అరెస్టు [illegible]

[illegible] 22 మంది 25 వరకు కామ్రేడ్సు [illegible] శర్మ, నరసింహారావు, కె వి. రా[illegible] గారలు పేరేచర్ల, కొండూరు, [illegible] వరం, [illegible] వరం, చింతలపూడి, గ్రామాలలో [illegible] గింపులు - బహిరంగసభలు జరిపి స్వాతంత్ర్య[illegible] కాన్ని ప్రచారం చేశారు ఆయా గ్రామా[illegible] ప్రజలు పార్టీ నిధికి రు 88—6—0 విరాళమిచ్చారు

పెదనందిపాడులో 26 వ తేది ఉదయం [illegible] ఫాసిస్టు వ్యతిరేక గీతంతో స్వాతంత్ర్య దిన[illegible] మం జరిగింది. బ్రహ్మనప్ప నాగులపాడులో శ్రీ [illegible] నారాయణగారి అధ్యక్షత క్రింద బహిరంగ [illegible] జరిగింది. కామ్రేడ్ [illegible] వెంకటేశ్వర్లు కార్య[illegible] [illegible] గంటలకు సభా[illegible] [illegible] తీసుకున్నారు.

నెల్లూరు జిల్లా

[illegible] కామ్రేడ్ కుమ్మం సుబ్బరా[illegible] [illegible] తుమరులో శ్రీ ఎన్. రామ[illegible] [illegible] పల్లిపాడులో కామ్రేడ్ [illegible] [illegible] గ్రామంలో [illegible] [illegible] అధ్యక్షతను బహిరంగ సభలు [illegible] సభలలో ప్రజలు స్వాతంత్ర్య ప్రతిజ్ఞను తీసుకొన్నారు. ఎం. ఎస్ ఎం రైల్వే పనివారల సంఘం, గుంత[illegible] బ్రాంచి యూనియన్ కామ్రేడ్ ఐ హెచ్. [illegible] అధ్యక్షత క్రింద జరిగిన బహిరంగ సభలో స్వాతంత్ర్య సందేశాన్ని గూర్చి వివరించారు

[illegible] బహిరంగసభలు నిషేధించ[illegible] [illegible] ఆఫీసులో సుమారు 50 మంది [illegible] కామ్రేడ్ కె. గాంధరావు అధ్యక్షతను [illegible] స్వాతంత్ర్య ప్రతిజ్ఞను తీసుకున్నారు

[illegible] 3 గ్రూప్ మీటింగులు జరిగి, 50 మంది ప్రతిజ్ఞను తీసుకున్నారు

వెంకటగిరిలో స్థానికపార్టీ సభ్యులు 300 మంది చేత స్వాతంత్ర్య ప్రతిజ్ఞపై సంతకాలు చేయించారు. 26 వ తేదీ ఉదయం పార్టీకమిటీ యాజమాన్యాన జరిగే ఊరేగింపులో పోరాటవాదులు కొందరు కలిసి, తమ కరపత్రాలు పంచడం ప్రారంభించారు. వెంటనే పోలీసులు ఊరేగింపును అటంకపరచి, [illegible] పకపార్టీ సహాయకులని, [illegible] స్టేషనుకు తీసుకెళ్ళారు వారిని సాయంత్రం [illegible] గంటలకు విడుదలచేశారు వారితో అరెస్టు [illegible] [illegible] మరువారు విడుదలచేశారు.

ప్రపంచ యుద్ధసమీక్ష

సోవియట్ విజయ పరంపర

గోరింగు గోల

[illegible] స్టాలిన్‌గ్రాడ్ — [illegible] 1న అంటూ పద్దెనిమిది గంటలకు. పట్టణాధిపత్యంతో అరిచాయి. హృదయం [illegible] [illegible] జనరల్ రాడిమ్ [illegible] మరికొందరు ముఖ్య సేనాధిపతులు. స్టాలిన్‌గ్రాడ్ తరఫున ఆ అభివందనాల నందుకున్నారు. చరిత్రలో కని విని ఎరుగని యుద్ధకాండ ముగిసింది!

అంతా ప్లానుప్రకారం

[illegible] సోవియట్ నాయకులిచ్చిన అవకాశాన్ని [illegible] దగ్గర్నుంచి, స్టాలిన్‌గ్రాడ్ రంగంలోని జర్మను సేన నానాటికి క్షీణిస్తూ వచ్చింది. మొన్న 26వ తేదీనాటికి 12 వేలమంది నాజీ సైనికులు [illegible] రెండు గుంపులుగా మిగిలాయి. ఈ సేనను భేదించుకొనివచ్చిన మొట్టమొదటి పద్దెనిమిది సోవియట్ టాంకులలోని యోధులే. స్టాలిన్‌గ్రాడ్ నాయకులను చూడగానే ఆవేశంతో అలా అరిచారు స్టాలిన్‌గ్రాడ్ నగరం, దాని చుట్టుపక్కల ఉన్న ప్రదేశం అంతా, శత్రుశేషం లేకుండా బయట పడిందికదా [illegible] స్టాలిన్‌గ్రాడ్‌లోని సేనాధిపతులు ఆ అభివందనాల నందుకున్నారు. సోవియట్ అధికారప్రకటన అన్నట్లు, "అరితేరిన సైనికులతో కూడు కొని వున్న శత్రుసేనను చుట్టుముట్టి ధ్వంసం చేయడం కోసం సోవియట్ నాయకులు వేసిన ప్లాను జయ ప్రదంగా నెరవేరింది.

[illegible] స్టాలిన్‌గ్రాడ్ అరకత్తెరలో 3,30,000 [illegible] సైనికులు (మొదట అనుకున్నట్లు 2,20,000 [illegible]) చిక్కుకున్నారని. వీరిలో 2,50,000 [illegible] 46,000 ఖైదీలయారని, తెలుస్తూ వుంది. ఈ నాజీసేనకు సర్వ సేనాధిపతిగా వుండిన జనరల్ [illegible], ఇంకా ఇతర నాయకులు ఎందరో ఖైదీలయారు. ఆధునిక యుద్ధ సామగ్రితో, సర్వాంగ [illegible] ఇంత పెద్ద సేన చుట్టుముట్టబడి, [illegible] ధ్వంసంకావడం ఇదివరకు కని విని [illegible] విషయం అని సోవియట్ అధికార ప్రకటన [illegible]

ఇంకెక్కడ దారి!

[illegible] ప్లాను ప్రకారం జరగడం ఒక్క స్టాలిన్‌గ్రాడ్ రంగంలోనేకాదు! దక్షిణాన, ఉత్తరాన కూడా రెడ్ ఆర్మీ కార్యక్రమం అదుగు తప్పకుండా [illegible]

ఉత్తర కాకసస్‌లో నాజీసేనలు తప్పించుకొని పోవ డానికి ఎటూ దారిలేకుండా చేయడం సోవియట్ నాయ కుల ప్లాను. ఈ ప్లానుకూడా చక్కగా కొనసాగింది. [illegible] రైల్వే కేంద్రం ఎర్రసేన వశమైనతరువాత, [illegible] నుంచి ఒకసేన, వారోషిలావ్‌స్క్ నుంచి మరొకసేన ముందుకుసాగివెళ్ళి, క్రొపోట్కిన్ నగరాన్ని వశపరచుకున్నాయి. ఇది జరిగిన రెండు రోజులకే, [illegible] మైళ్ళ దూరంలోవున్న టిఖొరెట్‌స్క్ సోవియట్ సేన వశమయింది టిఖొరెట్‌స్క్ పట్టు [illegible] ఈ నగరానికి ఆగ్నేయ దిక్కునవున్న మైకాప్ చమురుగనులు కూడా తిరిగి రష్యన్ల వశ మయాయి.

టిఖొరెట్‌స్క్ పతనంతో, కాకసస్‌లోని నాజీ సేన [illegible] మీదుగా తప్పించుకొని పోడానికి మరి దారిలేదు. పోగలిగితే సముద్రంమీదుగా పోవాలి కాని, సోవియట్ నౌకాదళం ఈ పని సాగనివ్వదనే చెప్పాలి. ఇక ఎర్రసేన ఈ నాజీసేనల అంతు చూస్తుందని వేరే చెప్పనక్కరలేదు. ఇక మైకాప్ సంగతి — పాపం, హిట్లరు కాకసస్ చమురుగనుల కోసం ఎంతో ఆశపడ్డాడు! కష్టపడి కష్టపడి మైకాప్ గనులను పట్టుకున్నారు. కాని, రష్యన్లు ఆ గనుల్ని [illegible] ధ్వంసంచేసి మరి వెళ్లారు. అందులో ఒక [illegible] చమురైనా హిట్లరుకి దక్కివుండదు ఇప్పుడు [illegible] చేయిజారి పోయింది.

ఊపిరి తీసుకోడానికయినా —

అంతేకాదు! పాపం నాజీ నరహంతకులకు ఊపిరి తీసుకోడానికయినా వ్యవధి నివ్వడంలేదు ఎర్రసేన! నిన్న మొన్న ఈ రెండు ముఖ్య నగరాలను వశపరచు కుందో లేదో, అప్పుడే క్రాస్నడార్ నగరంమీదికి దాడి ప్రారంభించింది ఈ నగరం ఉత్తర కాకసస్‌కి ముఖ్య పట్టణం. ఇదికూడా సోవియట్ సేనల వశమౌతే - నాజీలకు సముద్రతీరం చేరడానికయినా దారి ఉండదు, రష్యన్ సేనలు ఈ నగరానికి యాభై మైళ్ళ దూరంలోనే వున్నాయి.

ఇది ఇలావుండగా రాస్టావ్ నగరం మీదికి సోవియట్ దాడి అన్నివైపులనుంచి నిరాఘాటంగా సాగుతూనేవుంది దక్షిణాన ఎర్రసేనలు ఆ నగరానికి యిప్పుడు 60 మైళ్ళ దూరంలో వున్నాయి

కొత్త దాడులకు కొదవేలేదు!

రోజులు గడుస్తున్నకొద్దీ సోవియట్ విజృంభణ మరింత తీవ్రమౌతూంది ఎత్తుగడలకు వాటికి తగిన శక్తిసామర్థ్యాలకు సోవియట్‌కి కొదవేలేనట్లుంది.

ఈ వారం ముఖ్యంగా గమనించవలసింది. వోరోనెష్ — కుర్‌స్క్ — ఖార్కోవ్ — కుపియాన్‌స్క్ రంగం ఈ రంగంతో ఖార్కోవ్, కుర్‌స్క్ నగరాలకు ప్రమాదం నానాటికి హెచ్చుతూవుంది

ఖార్కోవ్ నగరం మీదికి రష్యన్లు ఒక అరకత్తెర వ్యూహం పన్నుతున్నట్లుంది. ఉత్తర దిక్కుగా, వాలుకి ప్రాంతంనుంచి ఒక సేన బయలుదేరి, ఖార్కోవ్‌కి 80 మైళ్ల దూరంలోకి వచ్చింది. దక్షిణ దిక్కున కూడా మరోసేన ఖార్కోవ్‌మీదికి వస్తూ, ఆగ్నేయంగా 180 మైళ్ల దూరంలో వున్న స్టారోబెల్‌స్క్ నగరాన్ని వశపరచుకుంది. ఈ నగరం వాలుకి నుంచి, వారోషిలావ్‌గ్రాడ్ నగరానికి పోయే రైలుమార్గంలో, మధ్య వుంది

ఇది ఇలా వుండగా వారోనెజ్ నగరంలోని సోవియట్ సేనలు హఠాత్తుగా విజృంభించి, ఆ నగరంలో ఒక్క నాజీ పురుగైనా లేకుండా ఊడిచివేశాయి. ఆ ముఖ్యనగరంలోనేకాకుండా ఆ ప్రాంతంలోని డాన్‌నది

— కామ్రేడ్ —
తాపీ మోహన్ రావ్

ప్రదేశమంతా శత్రుశేషంలేకుండా శుభ్రమయింది. ఈ విజయం తరువాత వారోనెజ్‌కి పడమరగా సోవియట్ సేనలు, తూర్పు, ఉత్తర, దక్షిణాల నుంచి, సాగి వెళ్లాయి నాజీలు ఈ విజృంభణను అరికట్టడానికి ప్రయత్నించారు - కాని మూడురోజుల్లో ఆ ప్రతిఘటన అంతరించింది అయిదు వేలమంది నాజీలు కదన్నారు, 7 డివిజన్లు (ఒక డివిజనంటే 20 వేల మంది సైనికులు) రెండుపటాలాలు చెల్లాచెదరయాయి. వీటిలోని సైనికులందరూ జర్మనులే వారోనెజ్ రంగంలో ఇప్పటికి ఖైదీలయినవారు 86 వేల మంది

ఈ విజయాల ఫలితంగా కుర్‌స్క్ నగరంమీద తీవ్రయుద్ధం ప్రారంభించడానికి ఎర్రసేనకు అవకాశం చిక్కింది.

కొత్తదశకు తొలిపలుకు

రెడ్‌ఆర్మీ రోస్టావ్, వారోషిలావ్‌గ్రాడ్, కుపియాన్‌స్క్, ఖార్కోవ్, బైలో గోరాడ్, కుర్‌స్క్ నగరాలను అంతకంతకు సమీపిస్తూంది ఈ నగరాలన్నిటిదగ్గర శత్రువు తీవ్రప్రతిఘటన చూపవచ్చును. వీటి పతనంతో సోవియట్ యుద్ధరంగంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కాగలదు. స్టాలిన్‌గ్రాడ్, వారోనెజ్ విజయాల ఫలితంగా డాన్‌నదికి పడమట, దక్షిణాన రైలుమార్గాన్నీ రష్యన్లు స్వాధీనమయాయి మాస్కోతో, రష్యాలోని దక్షిణ, ఆగ్నేయప్రాంతాలకు రైళ్ళ రాకపోకలు అప్పుడే ప్రారంభమయాయి.

లెనిన్‌గ్రాడ్ రంగంలో

ఇంకా ఉత్తరాన లెనిన్‌గ్రాడ్ రంగంలో జర్మనుల ప్రతిఘటన నానాటికి క్షీణిస్తూవుంది లెనిన్‌గ్రాడ్ ముట్టడి భగ్నమయిన దగ్గర్నుంచి, మళ్ళా ముట్టడి ప్రారంభించడానికి జర్మనులు చాల తీవ్రంగా ప్రయత్నించారు— కాని లాభం కనబడలేదు

ఇలా సాగుతూన్న ఈమహాయుద్ధంలో, సోవియట్ విజృంభణ ప్రారంభించిన దగ్గరనుంచి, ఇప్పటికి నిహతులైన నాజీల సంఖ్య ఆరులక్షలకు మించుతోంది అంటే పూర్వం నెపోలియన్ రష్యామీదికి పంపిన గ్రాండ్‌ఆర్మీలోని మొత్తం సైనికులకన్న ఎక్కువన్నమాట.

ఇంతగొప్ప విజయాలు సాధించిన వీరరెడ్‌ఆర్మీని అభినందిస్తూ కామ్రేడు స్టాలిన్, సర్వసేనాధిపతి హోదాలో, కొద్దిరోజుల క్రిందట ఒక ప్రకటన చేశాడు., రెండు నెలలలో రెడ్‌ఆర్మీ 102 శత్రు డివిజన్లను చెల్లాచెదరు చేసిందనీ, రెండులక్షలకు పైగా శత్రు సైనికుల్ని ఖైదు చేసిందనీ, 16 వేల తుపాకులను వశపరచుకుందనీ స్టాలిన్ లెక్కచెప్పాడు. విశాలరంగంలో 250 మైళ్ళు ముందుకు పోయారని చెప్పాడు.

"కామ్రేడ్, మీకు నా అభివందనాలు.

ముందుకే సాగిపోండి! నాజీ సేనల్ని చించి చెండాడండి! మనదేశసరిహద్దులకు దూరంగా తరిమి కొట్టండి!" అని ముగించాడు.

"విజయ ఢంకా మ్రోగింది! మా నగర వీధుల్లో వుత్సాహానందం పొంగి పొరలుతూంది!" అని రెడ్ స్టార్ పత్రిక వ్రాసింది

ప్లేటు మారింది

కాని, జర్మనీలో వుత్సాహానందంలేదు. మొన్న, నాజీ నరహంతకులు అధికారంలోకి వచ్చిన నాటి పదో వార్షిక దినంనాడుకూడా, మామూలుగా వుండే అట్టహాసంలేదు. ప్రతిఏడూ హిట్లరు వచ్చి ఉపన్యాసం ఇచ్చేవాడు. కాని ఈ ఏడు అతను రాలేదు ఏముఖం పెట్టుకొని వస్తాడు! ఇదుగో లెనిన్‌గ్రాడ్, అదుగో స్టాలిన్‌గ్రాడ్ అని ప్రగల్భాలు పలికిన నోటితోనే, ఇప్పుడు అపజయాలను ఏకరువు పెట్టడానికి ధైర్యం [illegible] [illegible] తన [illegible] గోబెల్సు, గో[illegible] వప్పగించాడు ఆ పని. ఈసందర్భంలో ఇద్దరికీ చెప్పక తప్పదనే, మొన్నటికి కొద్ది రోజుల నుంచీ విజపరిస్థితులను జర్మనులకు మోటుదుగా తెలియ చేస్తూ వచ్చారు అంతవరకు పరాజయాలను గురించి పల్లెత్తుమాటాడలేదు "విజయాలు కలుగుతే ఏ చవటయినావుప్పొంగిపోగలడు కాని, విధివైపరీత్యాన, అపజయాలు కలుగుతే - ధీరులు, వీరులు మాత్రమేభరించి నిలువగలరు!" అంటూ హిట్లరు ఒక సందేశం పంపాడు చానో [illegible] - నాగరకతతో, రేక కమ్యూనిస్టు ప్రళయమో - ఏదో ఒకటన్నాడు దేశంలో అంతా యుద్ధ స్థాయికి రావాలన్నాడు - ఇంకా ఏంటేంటో అన్నాడు. ప్లేటుమార్పు స్పష్టమే

ఎంత నాటకం! - ఎంత మోసం!

ఇక గోరింగు గోలచూద్దాం చేపలని నోటికి చేతినందిస్తే, మొసలై పట్టుకుందిరా బాబూ, అంటూ గోలపెట్టాడు గోరింగు ఫోగడ ఫిన్లాండు యుద్ధంలో రష్యన్లు ఒక పెద్దనాటకమాడారన్నాడు చరిత్రలో అంత పెద్దనటన అపూర్వ మన్నాడు ఆ యుద్ధంలో రష్యన్లు తమ నిజ శక్తిసామర్థ్యాలుప్రదర్శించక, దుర్బలుల్లాగా నటించి, తమను గురించి తక్కిన దేశాల్లో తప్పుడు అంచనాలకు అవకాశమచ్చారట. ఈ పనిరష్యన్లు బుద్ధిపూర్వకంగా చేశారట అదట రష్యన్లు చేసిననేరం. ఆఅంచనాను బట్టి పోబట్టే, నాజీలిప్పుడు రష్యాలో నానాపాట్లు పడుతున్నారని గోరింగు భావం కాబోలు స్టాలిన్‌గ్రాడ్ గురించి గోరింగు ఇలాఅన్నాడు. "ధైర్యసాహసాలకు స్టాలిన్‌గ్రాడు యుద్ధానికిమించిన యుద్ధం చరిత్రలో లేదని ఎప్పుడో ఒకనాడు అందరూ ఒప్పుకుంటారు జర్మనీ తన మహావిజయాన్ని అక్కడేసదిల పరచుకుందని చరిత్రకారులు రాస్తారు" "మహావిజయాన్ని" అనడానికిబదులు, 'పరాజయాన్ని' అని రాస్తే, గోరింగు పలికిన ఈ పలుకులు ముమ్మాటికి సత్యమనక తప్పదు రెడ్ ఆర్మీ అరంగంలో కనబరచిన పట్టుదల, ధైర్యసాహసాలు అపూర్వం "స్టాలిన్‌గ్రాడ్‌లో రష్యన్ ముట్టడికి అంతమంది జర్మనులను విడిచిపెట్టడం మంచిదేనా అనేవాళ్లానా, మీవాగుడు కట్టిపెట్టండి - హిట్లరు అజ్ఞాపించాడు కాబట్టి అలిరిదానం మున్ముందుకి అవసరం!" అనే భావంతో గోరింగు గర్జించాడు. దీనినిబట్టి చూస్తే స్టాలిన్‌గ్రాడ్‌లో అమూల్యలక్షలసేన చిక్కుకోవడం, హిట్లరు తెలివితేటల ఫలితమనీ, జర్మన్లలోనే కొందరు దానిని ఖండించారనీ తెలుసుకోగలం.

చివరకు "జర్మనీ కాంతి ఓటమికి కోసం తహతహలాడుతున్నదనుకోడం తెలివి తక్కువ" అన్నాడు గోరింగు.

చర్చిల్ రూజువెల్టు సమావేశం

ఇటీవల, ఉత్తరాఫ్రికాలోని, కాసాబ్లాంకాలో జరిగిన చర్చిల్-రూజువెల్టు సమావేశాన్ని ఉద్దేశించి అడిన మాటలివి. జర్మనీ, బ్రిటన్ అమెరికాలతో సంధికోసం తహతహలాడుతూందనీ, జనరల్ ఫ్రాంకో ద్వారా ఇందుకు ప్రయత్నం చేసిందని వదంతులు తీవ్రంగా వ్యాపించాయి. కాసాబ్లాంకాలో చర్చిల్ రూజువెల్టులు, జర్మనీ, జపాన్, ఇటలీలు బేషరతుగా లొంగిపోయే వరకు యుద్ధం సాగించాలనీ, అనువయిన ప్రదేశాల్లో ఈఏడు యుద్ధ చర్యలు ప్రారంభించి, రష్యా ఇప్పుడు మోస్తున్న యుద్ధభారాన్ని తగ్గించడానికి ప్రయత్నిండాలనీ తీర్మానించారేకాని, సంధి ప్రయత్నాలను గురించి ఏమీ సూచన ఇవ్వలేదు అయినా, పుచ్చకాయ దొంగంటే భుజాలు తడుముకొన్నట్లు గోరింగు గోలచేశాడు.

ప్రమాదకరం

అదే సమయంలో కాసాబ్లాంకాలోఫ్రెంచి నాయకులు, జిరో, డిగాల్‌లుకూడా కలుసుకున్నారు. కాని, వీరిద్దరూ మిలిటరీ విషయాలలో ఒకరితో ఒకరు సంబంధం వుంచుకోడానికి ఏర్పాట్లు చేసుకున్నారేగాని, ముఖ్య రాజకీయ విషయాలలో అంతా మునుపటిలాగానే వుంది. విషీ అనుచరులను పూర్తిగా తొలగించి, రిపబ్లిక్‌ప్రభుత్వ(ప్రజాప్రభుత్వ) విధానాన్ని నెలకొల్పాలని డిగాల్ కోరికట, [illegible] ఈ [illegible] విప్లవ కరమార్పులకిది సమయం కాదని జిరో వాదనట. ఫ్రాన్సులోని కమ్యూనిస్టుపార్టీను [illegible] సోవియట్ యూనియన్ కూడా డిగాల్‌[illegible] గుర్తించింది. అయినా ఉత్తరాఫ్రికాలో అధికారం సంపాదించిన జిరో, ఇంకా విషీ పక్షంతోనే అంటిపెట్టుకొనివుండేలా కనబడుతున్నాడు.

ఫ్రాన్సు స్వాతంత్ర్యం కోసం జరుగుతూన్న కృషికే కాకుండా, అసలీ ప్రజాయుద్ధం యొక్క ప్రధాన వుద్దేశానికే ఇది ప్రమాదకరం రూజువెల్టు, చర్చిలులు తూర్పు అనువయిన ప్రదేశాల్లో యుద్ధచర్యలు ప్రారంభిదాలన్నారే కాని, యూరప్‌లో రెండో యుద్ధరంగం మాట ఎత్తలేదు. శత్రువు తన దుస్థితిని పూర్తిగా గుర్తించి, ఆందోళన పడుతున్న ఈ సమయంలో కాకపోతే ఇంకెప్పుడు వీరు రెండోరంగాన్ని ప్రారంభిస్తారో వారికే తెలియాలేమో! "తక్షణమే రెండోరంగాన్ని ప్రారంభిస్తే విజయం తొందరగా కలగడమే కాకుండా, ప్రాణనష్టం ఎంతో తప్పుతుంది." అని లోగడ సోవియట్ నాయకులన్నమాటలు ఈనాటిపరిస్థితులకు అక్షరాలవర్తిస్తాయి. కాని, ఆస్ట్రేలియా ప్రధాని, కర్టిన్ అన్నట్లు, ఈయుద్ధంలో మొట్టమొదటి మంచి అవకాశాలను - శత్రువుకి చావు దెబ్బలు తీయగల అవకాశాలను—పోగొట్టుకోవడమే బ్రిటన్, అమెరికాల సాంప్రదాయమైనట్లుంది. పసిఫిక్ రంగంలో మిత్రుల దళి భాగ్రత్త వహించాలని కర్టిన్ విధివిరామం లేకుండా చెబుతున్నాడు. ఆ రంగంలో జపాను ప్రభావాన్ని పూర్తిగా తొలగించాలంటే, బర్మాను తిరిగి వశపరచుకుంటేనే అది సాధ్యమవుతుంది భారత దేశ సమస్యను పరిష్కరిస్తేనేగాని బర్మాయుద్ధం జయప్రదంగా జరిగే అవకాశం ఉండదు ఈ విషయం మిత్రమండలి నాయకులు గుర్తించలేదని చెప్పలేం అయినా భారతదేశ సమస్యను పరిష్కరించాలనే బుద్ధి బ్రిటిషు ప్రభుత్వానికి పుట్టడంలేదు. ఈ విధంగా మిత్రమండలి నాయకత్వంలో, సామ్రాజ్య దృష్టి సత్వర విజయ సాధనకు తీరని ఆటంకంగా వుంది ఈ ఆటంకం ఎంత త్వరగ తొలగించుకొంటే, బ్రిటను అమెరికాలు అంత సగర్వంగా చరిత్రలో తల ఎత్తుకొని ఉండగలవు

1—2—43

Published by Katragadda Rajagopala Rao, and Printed by The Popular Printers, Governorpet - Bezwada.

END OF ISSUE